Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 14

(Oct. 3, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 14

(Oct. 3, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No. M. 4486

0-2-0

ప్రజాశక్తి

సంపుటి 7 బుధవారం 3-10-45 సంచిక 14

అన్నదమ్ముల అంతర్యుద్ధం

— పి. సి. జోషి

మూడు సంవత్సరాలపాటు అర్ధాకలితో అలమటించి పోయారు భారత ప్రజలు. కోట్లకొలది అభాగ్యులు కరువురాకాసి నెదుర్కొని దినమొక గండంగా గడిపారు. పోలీసు దౌర్జన్యాలు దేశమంతటా వీరవిహారం సలిపాయి. ఈ దీనావస్థ నంతటినీ సరిచేయవలసిన దేశభక్తులు తలకొక తీరుగ ప్రవర్తించారు. ఈ యమయాతనలతో మూడు దీర్ఘ సంవత్సరాలు గడచిపోయాయి. ప్రధాన రాజకీయ సంస్థ అయిన కాంగ్రెసు నాయకవర్గం నేటికి తిరిగి బొంబాయిలో ఏ. ఐ. సి. సి. వేదికమీద సమావేశం కాగలిగింది. ప్రజ లనుభవిస్తూ వచ్చిన అష్టకష్టాలను తొలగించి, దేశభక్తుల నందరినీ సంఘటితపరచి దేశాన్ని స్వాతంత్ర్య గమ్యస్థానానికి చేర్చవలసిన పవిత్ర కర్తవ్యం ఈ నాయకవర్గంపై వుంది. కాని, దానిని నెరవేర్చడానికి తగిన పంథాను నిర్ణయించగలిగిందా ?

ఈ నాయకవర్గం సాధించిన దేమిటి ? కష్ట సముద్రంలోంచి గట్టెక్కిస్తారని ప్రజలు వారిపై పెట్టుకున్న ఆశలన్నిటినీ మట్టిగలిపారు. "ఏమో - అభివృద్ధి నిరోధకుల-ఆటలే సాగి, పరిస్థితులు మరింత విషమిస్తాయేమో !" అనే అనుమానాలన్నీ సార్థకం చేశారు.

"స్వాతంత్ర్యమనీ"; "ఆగస్టు విప్లవమనీ" వర్కింగు కమిటీ నాయకులు 'దిక్కులు పిక్కటిల్లే' లాగ గంభీరోపన్యాసాలు చేశారు. కాని, సత్వర భారత స్వాతంత్ర్యసిద్ధికి తగిన కార్యక్రమం - హుళక్కి ! "సేనానాయకు దెప్పుడూ తన కార్యక్రమాన్ని బట్టబయలు చేయడు. సైనికులకు మాత్రం హెచ్చరిస్తుంటా"డని నెహ్రూ పండితుడు సెలవిచ్చారు. మిలిటరీరీత్యా అది తెలివయినపనే కావచ్చు. కాని, దేశభక్తిని ఉద్దీపింప జేయాలనుకుంటే మాత్రం అది తెలివితక్కువపద్ధతి అవుతుంది. ఎందువల్లనంటే, ఆ పద్ధతి ప్రజాస్వామిక సూత్రాలకే పూర్తిగా విరుద్ధం. కాంగ్రెసు నాయకవర్గానికి ఏలాంటి కార్యక్రమం లేకపోవడం ఏ. ఐ. సి. సి. సమావేశంలో స్పష్టమయింది. అక్కడ ఆమోదించబడిన తీర్మానాలు, చేసిన ఉపన్యాసాలనుబట్టి చూస్తే, యీ నాయకవర్గం తనకున్న పలుకుబడితో మత్తెక్కిపోయిందనే విషయం స్పష్టమవుతూంది. ఒకరితో తనకు పనిలేదనే అహంకారం దాన్నావరించింది. చరిత్ర నేర్పుతూన్న పాఠాలన్నీ ఈ నాయకుల విషయంలో చెవిటివానిముందు శంఖారావాలయి పోయాయి.

ఈ నాయకులిచ్చిన కార్యక్రమం ఒక్కటే - ఎన్నికల్లో పాల్గొనడం, వాటిలో విజయం సాధించి, తనతోనే ఒడంబడిక కుదుర్చుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, ప్రభుత్వం అందుకు ఒప్పుకోకపోతే ప్రత్యక్షపోరాటం ప్రారంభించడం-ఇదీ వీరి ఎత్తుగడ. ఈ కార్యక్రమంతో వీరు ప్రతివారినీ కళ్ళనీళ్ల తుడవడానికి ప్రయత్నించారు. కాని దీనివల్ల పరిష్కారమయే దేదీలేదు. ఒకవైపు, కట్టకడపటి పోరాటంకోసం సన్నిద్ధం కమ్మని ప్రజల్ని హెచ్చరించారు. మరోవైపు, "మీ విషయంలో క్షేమ శబబుగానే ప్రవర్తిస్తాము. మేము యుద్ధం చేసేదంతా లీగుమీదనే." అని ప్రభుత్వానికి అభయహస్తం ఇస్తున్నారు ! సిమ్లాలో జరిగిన విషాదఘట్టాన్ని ఇంతలోనే మరచిపోవడమా ! దీనివల్ల లాభం పొందేదెవరు ? కాంగ్రెసు నాయకులు మళ్ళీ ఆ నాటకాన్నే ఆడాలనుకోవడం భారత స్వాతంత్ర్య సాధనకు ఏ విధంగా తోడ్పడగలదు ?

ఎడమొగం పెడమొగం

ఈ ఏ. ఐ. సి. సి. సమావేశంలో, కాంగ్రెసుకున్న అపారమైన పలుకుబడిని ప్రదర్శించి కాంగ్రెసువాదుల్లోని నిస్పృహావస్థను పోగొట్ట ప్రయత్నించారు నాయకులు. కాంగ్రెసుయొక్క మహత్తరశక్తి విజాయితీగల ప్రతి భారతీయునిలోను అణువణువునా ప్రతిబింబిస్తూంది. ప్రతిభారతపుత్రుకి అదిగర్వకారణం. కాని, నేటిపరిస్థితులయదార్థదృశ్యంలో ఇది ఒక అంశం మాత్రమే. ఈనాడు కాంగ్రెసుదే కాదు, లీగు బలంకూడా ఎంతో పెంపొందింది. ప్రధానమైన ఈ రెండు సంస్థలూ ఈనాడు ఎడమొగం పెడమొగంగా వున్నాయి. ఈనాటికికూడా బ్రిటిషు సామ్రాజ్యవాదులు మనపై పెత్తనం చెలాయించగలుగుతున్నారంటే, అందుకు కారణం మనకు బలంలేకపోవడంకాదు. ఈ రెండుసంస్థల మధ్య ఐక్యత లేకపోవడమే అందుకు ముఖ్యకారణం.

ఈ లోపాన్ని తొలగించి, ఐక్యతకు పునాదులువేసి, అందరి స్వాతంత్ర్యానికి మార్గం చూపగలిగిందా, కాంగ్రెసు నాయకవర్గం ? లేదు, భారత స్వాతంత్ర్యమే తన పరమావధి అని గొంతెత్తి చాటుతుంది. కాని, తమ జన్మభూములలో తాము స్వతంత్రంగా ఉంటామని ముస్లిం సోదరులు కోరితే, పనికి రాదంటుంది ! భారతీయుల వాంఛలపట్ల పరాయి బ్రిటిష్‌వారు న్యాయంచూపుతారని ఎదురుచూస్తూంది. సోదర ముస్లింల వాంఛలపట్ల న్యాయదృష్టిని అవలంబించనంటుంది! దేశంలోని రాజకీయ సంస్థల్లో కాంగ్రెసుది అగ్రస్థానం. ముస్లింల ప్రధానసంస్థ ముస్లిం లీగని గాంధీజీయే అంగీకరించారు. అయినా, కాంగ్రెసుసంస్థ ముఖ్యులైన తన నాయకులద్వారా ఈనాడు లీగుపై యుద్ధం ప్రకటించింది.

ముస్లిం ప్రజల సంస్థ అయిన లీగును అణచివేయగలమనుకోవడం గుడ్డితనం. కాంగ్రెసు నాయకవర్గం నిర్ణయించిన ప్రస్తుత పంథా హిందువులను ముస్లింలను యుద్ధరంగంలో రెండు పక్షాలుగ విడదీయడమే అవుతూందనీ, అంతర్యుద్ధానికి దారితీయడమే అవుతూందనీ, చిత్తశుద్ధి గల ప్రతి భారతీయుడు గుర్తించాలి. సంకుచితత్వంలో లీగు నాయకవర్గం కూడా ఇందుకేమాత్రం తీసిపోవడం లేదు. పరిస్థితులను సరిదిద్దాలనే ఆతృత వారిలోనూ కనబడడంలేదు. పరిస్థితులు నిజంగా చాల విషమదశకు వచ్చాయి.

అతి ప్రధానమైన జాతీయైక్యత, దేశస్వాతంత్ర్య సమస్యల విషయంలోనే నాయకవర్గం ధోరణి ఇలా ఉంది. ఇక కమ్యూనిస్టుల్ని సాకుగా తీసుకొని వాగాడంబరులు నోటికివచ్చినట్లల్లా మాట్లాడారంటే, ఆశ్చర్యం ఏముంది ? 1942 ఆగస్టు ఏ. ఐ. సి. సి. సమావేశంలో సాహసించని పనికి 1945 సెప్టెంబరు సమావేశంలో తెగించారు-కాంగ్రెసు వేదికమండి హద్దూపద్దూ లేకుండా పచ్చి ఫాసిస్టు ఉపన్యాసాలు దంచేశారు! సమావేశంలో బందోబస్తు అంతటికీ బాధ్యత వహించిన ఒకముఠావారు, కమ్యూనిస్టు ప్రతినిధి వేదికమీదికి వచ్చేసరికి వెర్రికేకలు, గల్లంతులు ప్రారంభించారు ! కాంగ్రెసు ప్రజ అంతా చూస్తూ ఊరుకుంది !

పెద్దోడా!

అందరికి పెద్దయిన [illegible]
[illegible]
అందరిని కాపాడే పెద్దోడా !
యీ [illegible]
నిని [illegible]
పగవాడిపై కత్తి
పట్టి నూరించావు ! ॥అంద॥

అన్నలూ, తమ్ముళ్ల
అందరొకటన్నావు !
అందరికిని నేనె
ముందుంట నన్నావు ! ॥అంద॥

నీ నీడ చలవలో
నిలిచి పెరిగొచ్చాము !
కాలాల వడిసొచ్చి
నీనె మేమయినాము ! ॥అంద॥

నువులేని సమయంలో
నీ పేరు నిలిపాము !
ఆకలీ, ఏడుపుల్లో
అణువణువు కరిగాము ! ॥అంద॥

కలలోని కత మల్లె
యెనకదంతా మరిచి
ఈ రోజు నీ సూపు
యెనకె మల్లిందోయి : ॥అంద॥

పతిమబ్బుల మల్లె
పొట్టిపోతుండావు !
ధుమధుమల సందట్లొ
నిను నీనె మరిశావు ! ॥అంద॥

నీ యంత వాళ్లయిన
నీ యింటి మనుసుల్ని
మనసులో యేటుందొ
మరిచిపోతుండావు ! ॥అంద॥

పాటోళ్ల యెలుగులో
సాగి పోతుంటేను !
నీకట్లొ మన బతుకు
నీకిపోతుండాది ! ॥అంద॥

నీ యింటి వాళ్లంత
నిలుసుండి యొకటిగా
పగవాడి గుండెల్లో
బల్లెమై పోవాల ! ॥అంద॥

నీ సిన్న బుద్ధుల్ని
లోకు లేటంటారో
తెలిసుండి యికముందు
తెలివితో నడవాల ! ॥అంద॥

— నార్ల చిరంజీవి

క్రోధమంతా కమ్యూనిస్టులమీద

ఇక వేదికమండి నాయకవర్గం చేసిన పరిస్థితుల సింహావలోకనం యదార్థదృష్టితో జరుగలేదు. జపాను అనుకూలప్రచారం సాగించినవారినీ, విధ్వంసక కార్యక్రమం సాగించినవారినీ, ఈ నాయకవర్గం తన రెక్కలక్రింద దాచింది. వారిపై తీర్పుచెప్పవలసినపని తమదికాదని పంతాయిషీ చెప్పారు. ఆ పరిస్థితులలో బయటఉంటే తామే ఏమిచేసి ఉండేవాళ్ళమో చెప్పలేమని వాదించారు. కాని కమ్యూనిస్టుల విషయం వచ్చేసరికిమాత్రం ఈదృష్టి లేకపోయింది! తమ క్రోధాన్నంతటినీ కమ్యూనిస్టులమీద వెళ్ళగ్రక్కారు. ప్రజాస్వామిక దృష్టి మందుకయినా కనబడని ధోరణిలో కమ్యూనిస్టులపై దుమ్మెత్తిపోశారు. నెహ్రూపండితుడూ, పర్దారుపటేలూ కోపంకొద్దీ అన్నమాటలు కావవి; మతిపోయి అన్నమాటలు.

(మిగతా 4 వ పేజీలో)

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

తుంపాల ఫ్యాక్టరీలో : కార్మికుల అగచాట్లు

మైకాకార్మికుల నోట్లో మన్నుకొట్ట చూస్తున్నారు

తుంపాల విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి తాలూకాలోనిది. అక్కడొక పంచదార ఫ్యాక్టరీ ఉంది. ఈ 'తుంపాల సుగర్ అండ్ రిఫైనరీ లిమిటెడ్ కంపెనీ'ని మూడు సంవత్సరాల క్రితం వరకు ఆంధ్రులే కో-ఆపరేటివ్ పద్ధతిపైన నడుపుతూవచ్చారు. ఆ తరువాత అది బొంబాయిలోని కాంతిలాల్ వసంతలాల్ కంపెనీవారి చేతుల్లోకి పోయింది.

అప్పటినుంచి ప్రారంభమయాయి ఆంధ్ర కార్మికుల అగచాట్లు. పంచదార ఫ్యాక్టరీలోను, డిస్టిలరీలోను పర్మనెంటు నెలసరి జీతగాళ్లు 300 మంది, సీజన్‌లో సుమారు 650 మంది పనిచేస్తారు. బొంబాయి వాళ్ల చేతుల్లోకి కంపెనీ వెళ్ళిన దగ్గర్నుంచి బొంబాయి, బీహార్, యు. పి. మొదలయిన ప్రదేశాల నుండి పనివారిని దిగుమతి చేయడం ప్రారంభించారు. వీరికి అన్నివిధాల ఆంధ్ర కార్మికులకన్నా ఎక్కువ సౌకర్యాలు కలుగజేస్తున్నారు. అంతే కాదు — వీరివందరినీ స్థానిక కార్మికులకు వ్యతిరేకముగా తయారుచేశారు. అనుభవంగల టెక్నీషియన్లు స్థానికంగా ఉన్నప్పటికీ, ముఖ్యమైన స్థానాలన్నీ ఉత్తరాది వారికే ఇస్తున్నారు.

వర్కుషాపులో పనిచేస్తున్న తుమ్మపాల మూర్తి అనే అతను 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, అదే పనిచేస్తున్న బీహారీ అశ్వినికుమార్ కు, 32 జీతమే. పర్మినెంటు ఒక్క సంవత్సరమే అయినా రు. 85 లు జీతమిస్తున్నారు. ఒకే పనిచేస్తున్న వారికి ఈ విధంగా వేరువేరు జీతాలివ్వడం వల్ల కార్మికుల్లో అసంతృప్తి కలుగుతోంది.

ప్రమోషన్లు కూడా సీనియారిటీ ప్రకారం కాకుండా, యజమానుల ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. ఇంజనీరింగులో 8 సంవత్సరాలు పర్మినెంటుగల అనవు సత్యం అనే అతన్ని ఇంకా ఫిట్టరుగానే ఉంచిపెట్టి, జీతం రు. 38 నుంచి రు 50 వరకు మాత్రమే పెంచారు. కానిఅదే పనిచేస్తూ ఒక సంవత్సరము మాత్రమే సర్వీసుగల రామా ప్రేసింగును మిల్లు ఇన్‌ఛార్జిచేసి జీతం రు. 35 నుంచి రు 85 వరకు పెంచారు.

ఈవిధంగా యజమానుల అక్రమ ప్రవర్తనకు, పక్షపాతదృష్టికి ఎన్నయినా నిదర్శనలు చెప్పవచ్చు. ఇక జీవిత వ్యయం విపరీతంగా పెరిగిపోయినయీరోజుల్లో అక్కడిచ్చే జీతాల సంగతి, కరువుభత్యాల సంగతి చెప్పనక్కరలేదు. కనీస జీతం రు. 12 లు మాత్రమే దీన్ని రు. 30 లుగా పెంచితేనే విగ్రయి స్త్రీగా వి జీవితం గడపడం సాధ్యంకాదని కార్మికులు గోలపెడుతున్నారు. రైల్వే కార్మికులకు, మునిసిపల్ కార్మికులకు రు. 16 లు కరువు భత్యం ముడుతూంది. కాని ఈ ఫ్యాక్టరీలో రు. 5 లు మాత్రమే.

సిక్కులీవు 7 రోజులు, క్యాజువల్‌లీవు 6 రోజులుమాత్రమే ఇస్తున్నారు. సాంప్రదాయసిద్ధంగావస్తున్న అనేక పండగలకు సెలవులు ఇవ్వడంలేదు.

ఇక వైద్య సౌకర్యాల విషయం. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడవలసిన్న ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసరు, వైద్యంకోసం వచ్చే కార్మికులను కసిరి, తిట్టి, కొట్టి యమదూతగా ఉన్నారు.

ఈ దుర్భర పరిస్థితిని ఐక్య సంఘటన ద్వారానే తొలగింపుకోగలమని గుర్తించి, 11-7-45 వ కార్మికులు సంఘాన్ని స్థాపించుకున్నారు. సాధరణ కార్మికులు, నైపుణ్యంగల టెక్నీషియన్లు కూడ ఉత్సాహంతో సంఘంలో చేరారు. ప్రారంభంలోనే కార్మిక సంఘం విజయం పొందింది. మెడికల్ ఆఫీసరు కొట్టబోగా వారించినందుకు తీసివేయబడిన కోట సోగారావును తిరిగి చేర్చుకోవాలని ఆందోళన చేసింది సంఘం. అధికారులు లొంగివచ్చి, డాక్టరు పాలకోడేటి గురుమూర్తిగారిని మధ్యవర్తిగా నియమించారు. వీరు సోగారావును తిరిగి పనిలోకి తీసుకోవాలని, పన్నెండు చేయబడ్డ 2 నెలల జీతం ఇచ్చివేయాలని, తీర్పు చెప్పారు. అధికారులు ఒప్పుకోక తప్పింది కాదు.

కాని సంఘంమీద యజమానుల దాడి హెచ్చు పెరిగింది. సంఘంలో ఉత్సాహంగా పనిచేసేవారిని కుంటిసాకులమీదా, అకారణంగాను తొలగిస్తున్నారు. సంఘశక్తితోనే ఈ దౌర్జన్యాలను ఎదుర్కొగలమని కార్మికులు గుర్తించి,సంఘాన్ని బలపరుచుకుంటున్నారు. తమ సంఘాన్ని గుర్తించాలనీ, అకారణంగా తొలగింపబడ్డవారిని తిరిగి పనిలోకి తీసుకోవాలనీ, ఒకే పనిచేసేవారికి సరిసమానమైన జీతాలివ్వాలనీ, సీనియారిటీనిబట్టి ప్రమోషన్లు జరగాలనీ, 15 రోజులు సిక్కు లీవు, 15 రోజులు క్యాజువల్‌లీవు, 12 రోజులు పండగ సెలవులు ఉండాలనీ - సంఘంద్వారా ఆందోళన సాగిస్తున్నారు.

గూడూరు డివిజన్‌లో 250 మైకా గనులున్నవి. 200 మైకా ఫ్యాక్టరీ లున్నవి. ఇంతవరకు గనులకుగాని, ఫ్యాక్టరీలకుగాని జీతాల బట్వాడా చట్టము వర్తింపజేయలేదు, సాధారణంగా బట్వాడాలు ఎగవేయడం జరుగుతూ వుంటుంది. దీన మైకా కార్మికుల యజమానిని పలుమారు అడిగి, ఇక లాభములేదని నిరాశ చేసుకోవడంకూడా జరుగుతూ వుంటుంది. కాని మైకా ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడినది మొదలు ఇటువంటివాటిలో సౌక్యం కలుగజేసుకొని, కార్మికులకు న్యాయముగా రావలసిన బట్వాడా ఇప్పించుటలో కృషిచేస్తున్నది. కార్మికులు కూడా యూనియన్ సహాయంతో తమ బట్వాడాలు పొందగల్గుతున్నారు. కాని చట్టం వర్తింపజేయనందున, యెంతో కష్టముమీదగాని కార్మికులు జయం పొందలేకపోతున్నారు.

రాపూరు తాలూకాలో పూటుకూరు గ్రామ సమీపమందలి సీతారామ, లక్ష్మీవిలాస్ గనులు శ్రీ తక్కెళ్ళపాటి వెంకట సుబ్బా నాయుడుగారివి. ఈరెండు గనులలో మొత్తం సుమారు200మంది కార్మికులు పనిచేస్తుంటారు నాయుడుగారు పలుకుబడి గలిగిన వ్యక్తి. వీరదిక్కుకి వారంటే భయం గూడాను. వీరు కార్మికులకు ప్రతినెలా సక్రమంగా రావలసిన బట్వాడాను ఇవ్వక, ఇబ్బంది పెట్టేవారు. కార్మికులు నాయుడుగారి పలుకుబడినిచూచి భయపడి, వారిచ్చినప్పుడే తీసుకునేవారుగాని, పోరాట్టి అడిగేవారుకారు.

ఇప్పుడు ఆగనులు మూసేశారు. కార్మికులకు సుమారు 6 నెలల బట్వాడా బకాయి పడ్డారు నాయుడుగారు. బట్వాడా మొత్తం సుమారు రు. 6,000 లు వుంటుందని అంచనా వేయబడింది.

పేదకార్మికులు, వారి కుటుంబాలు అర్ధకంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని కుటుంబాలు వస్తులుండాల్సినగతికూడపట్టింది. వేరే గతిలేపోతే, నాయుడుగారు అసలే యెగబెట్టారేమోనని భయం. మైకా ఎంప్లాయీస్ యూనియన్ ఈ సమస్యను తీసుకుంది. నాయుడుగారికి నచ్చచెప్ప ప్రయత్నించింది. కాని లాభంలేకపోయింది. తర్వాతజిల్లాకలెక్టరు గారికి, లేబరు కమీషనరుకు, గనుల ఇన్‌స్పెక్టరుకు తెలియజేసింది.

12 మైళ్ళదూరంలో ఉన్న గిద్దలూరు, మిట్టాత్మకూరు మొదలైన ప్రదేశాలనుంచి 100 మంది కార్మికులువచ్చి, గూడూరులో మకాంచేసియున్న గనుల జూనియర్ ఇన్స్పెక్టరుగారికి, సబ్‌కలెక్టరువారికి కూడా తమ ఇబ్బందులను చెప్పుకున్నారు.

సబ్‌కలెక్టరుగారు వివరములు తెలిసికొనుటకు యూనియన్ ప్రధాన కార్యదర్శి భరద్వాజ్ గారితోను, పీల్డు ఆఫీసరు మైకేలుగారితోనుకలిసి పూటుకూరుకువెళ్ళి, విచారించారు. కార్మికులకు న్యాయము కలుగజేస్తానని ఆయన అభయహస్త మిచ్చారు.

తోడి ఆంధ్రులకు తోడ్పడండి

హూబ్లీ బొంబాయి రాష్ట్రానికిచెందిననగరం. అక్కడ ముఖ్యమైన యం. యస్.యం. రైల్వేవర్కుషాపు వుంది. దీనిలో 3000 మంది తెలుగువారు పనిచేస్తున్నారు. వీరు దాదాపు 30 ఏళ్ళ క్రిందట ఆ ప్రదేశానికి తరలిపోయినవారు. వీరి బిడ్డలకు ఈ నాటికూడా తగిన విద్యాసౌకర్యాలు లేవు. ఎన్నిసార్లు బొంబాయి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా, లాభం లేకపోయింది. రైల్వే మేనేజిమెంటు కూడా ఈ విషయమై నిర్లక్ష్యం చేస్తూంది. ఈ ఆంధ్రులతోపాటు పనిచేస్తున్న కర్నాటకులకు, మహారాష్ట్రులకు తగినవిద్యాసౌకర్యాలున్నాయి. బాధ్యతనెరుగని ప్రభుత్వమూ, రైల్వే మేనేజిమెంటు అశ్రద్ధ చేసినా, తమ బిడ్డల విద్యవిషయం ఈ ఆంధ్రులు ఉపేక్షచేయలేదు. స్వయంకృషితో ప్రాథమిక విద్యాసౌకర్యాన్నయినా ఏర్పాటుచేసుకుందామని, 6-4-45వ తెలుగుకార్మికులందరూసమావేశమై, తెలుగు రైల్వే పనివారి బిడ్డల ప్రాథమిక పాఠశాల కమిటీ నొకదానిని నియమించారు. రైల్వే అధికారి, అసిస్టెంటు ట్రాన్సుపోర్టేషన్ సూపరింటెండెంటు ఆఫ్ పవర్ అయిన చలపతిరావుగారు సభకుఅధ్యక్షత వహించారు. ఆ కమిటీ ఆధ్వర్యాన కార్మికులు తమలోతామే చందాలువసూలుచేసుకొని, 2-7-45 వ పాఠశాలస్థాపించుకున్నారు. ఇప్పటికి250మంది విద్యార్థులుచేరారుఇంకాఎక్కువమందిచేర్పుకొనాలంటే, తగిన వసతి లేదు. పాఠశాలను అభివృద్ధి చేసుకోవలసిన అవశ్యకత ఎంతో ఉంది. బొంబాయి ప్రభుత్వం కళ్లు తెరచి, సహాయం చేయడానికి కొంతకాలం పట్టవచ్చు. ఈలోగా తమ సోదర ఆంధ్రులు, ఆంధ్రసంస్థల సహకారంకోసం హుబ్లీ ఆంధ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పి. బసవయ్య కార్యదర్శి: తెలుగు రైల్వే పనివారల ప్రాథమిక పాఠశాల కమిటీ; దౌన్‌చాల్, రైల్వే కాలనీ, యం. యస్. యం. రైల్వే హుబ్లీ — అడ్రసుకు విరాళాలు పంపండి.

మెట్టపంటల ధాన్య సేకరణ

చీపురుపల్లి తాలూకా రైతుసంఘాధక్షులు ఎం. అప్పాయినాయుడుగారిలా వ్రాస్తున్నారు:

ఈ తాలూకాలో ప్రభుత్వంమెట్టపంటల ధాన్య సేకరణ స్కీముమ అమలు వరుస్తోంది. యకరం 1కి 2 కుంచాలు మాత్రం మినహాయించి (విత్తనాలకు)మిగతాదంతా ప్రొక్యూర్ చేస్తామనీ, కారణం యీసంవత్సరం అంతవరకు రేషనింగు ఉంటుందనీ, స్థానికాధికారులు చెబుతున్నారు.

తాలూకాలో యీ సంవత్సరం వర్షాలు లేక మెట్టపంటలు నష్టపోయాయి. రైతులు బహుపేదవారగుటచే, ప్రభుత్వానికి చోడి, గంటెలు అమ్మలేయ్యం కొనుక్కునే స్థితిలో లేరు. ఈవిషయమై 15-9-45 న చీపురుపల్లిలో సబ్ కలెక్టరు క్యాంపు చేసియుండగా కొన్ని గ్రామాలరైతులు మొరపెట్టుకున్నారు. మాఘిన పూట తిండికి 20 తులాల మెట్ట ధాన్యాన్ని మిగిల్చవలెననీ, కేవలం గ్రామాధికార్ల అంచనాలపైనే ఆధారపడక గ్రామ రైతుసంఘాల సహకారంతో అంచనాలు వేయాలనీ - ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

చందాదారులకు హెచ్చరిక

1. అడ్రసు మార్చునని తెలియజేసేటప్పుడు చందా నెంబరు తెలియజేయాలి. లేకపోయిన మార్చబడదు.

2. చందా పంపేటప్పుడు యం. ఓ. కూపనులో వివరముగా అడ్రసు తెలియజేయవలయును.

3. మీ చందా ఎప్పుడు అయిపోయేదీ అడ్రసు పైభాగమున ఉన్న తారీఖు చూచుకోవలయును.

కొత్తవోటర్లను చేర్పించు తేదీలు గమనించండి

రాబోవు రాష్ట్రశాసనసభల ఎన్నికలకై వోటర్ల లిస్టులను సవరించుటలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయమై జారీకాబడ్డ ఉత్తరువులను ఏ ఉద్యోగి సరిగా అర్థం చేసుకోలేదు. అందరూ తలోకవిధంగానూ చెబుతున్నారు. అందుచేత, యీ విషయమై వచ్చిన సందేహాలకు జవాబీయమనికోరగా, ప్రభుత్వప్రధానకార్యదర్శి కొన్ని జవాబులు యిచ్చారు. 27-9-45 న వారిచ్చిన జవాబునూ, ప్రభుత్వపు టుత్తరువులనూ ఆధారంగా తీసుకొని, యీ దిగువ ప్రకటన గావిస్తున్నాను. రైతు, వ్యవసాయకూలీ సంఘ ప్రచారకులు యీ ప్రకటనను జాగ్రత్తగా చదువవలసియుంది. ఈ వివరణయే సరియైనదని అధికారులకు స్పష్టంగా చెప్పవచ్చును.

ఫిబ్రవరి ఎన్నికల కోసం వోటర్ల సవరణ లిస్టులను తయారు చేయడానికి ఆఖరుతేదీ 15—10—45 (అనగా, యీ నెల 15 వ తేదీ)

వోటింగుహక్కు 21 సంవత్సరాలు వింపిన వారికే ఉంది. 1944-45 మార్చి ఆఖరుకు 120 రోజులు ముందుగా ఆగ్రామంలో గాని, పట్టణంలోగాని నివసించి ఉండాలి.

— చదువుకున్న ప్రతివారికి వోటుహక్కు వుంటుంది.

— ఇంటిపన్నుగాని, ఆస్తిపన్నుగాని చెల్లించబడ్డ ఇంట్లో కాపురమున్న వారందరికీ వోటింగుహక్కు వుంటుంది.

— రిజిష్టర్డు స్వాధీనతనభా వున్నవారు కూడా వోటర్లుగా చేరవచ్చు.

— రిజిష్టర్డు కవులు వున్న ప్రతి రైతుకి వోటింగు అర్హతవుంటుంది.

— పైవారు (చదువుకున్నవారు తప్ప మిగతావారు) పైవర్లయితే, వారి సంరక్షకులకు వోటింగుహక్కు వుంటుంది. అయితే, అట్టి సంరక్షకులు నిర్ణీతమగు ఫారములో వివరాలనుపూర్తిచేసి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు స్వయంగా అందజేయాలి.

— స్కూలుఫైనల్ పరీక్ష, అప్పై పరీక్షలూ, ప్యాసయినవారు స్వయంగావే ఇవ్వనక్కరలేదు. ఎలాగైనా అందజేయవచ్చు. కాని, తాము అపరీక్షలు ప్యాసైనట్లు దాఖలా చూపాలి. అనగా హెడ్మాష్టర్లు, కాలేజిలెక్చరర్లు మొదలైన వారిచే సర్టిపై చేయించుకోవాలి. లేదా తమ రిజిష్టరు నెంబరు, పాఠశాల లేక కాలేజీపేరు, పరీక్ష పరిక్షాలువద్ద గెజెటు తేదీ తెలియజేయాలి. పై పరీక్షలకు తక్కువ చదువు చదివిన వారైతే, రిజిస్ట్రేషను ఆఫీసరు యెదుట వివరాలను స్వయముగా పూర్తిచేసి, సంతకంచేసి యివ్వాలి.

— చదువుకున్న స్త్రీలు కూడా దరఖాస్తు ఫారాలను స్వహస్తాలతో రిజిస్ట్రేషన్ ఆఫీసరు ముందు పూర్తిచేయాలి. అయితే, ఘోషా పద్ధతివల్లగాని, కుటుంబ సాంప్రదాయాలవల్లగాని, కులాచారాలవల్లగాని, బహిరంగంగా కనపడ్డానికి అభ్యంతరాలు ఉంటే, అట్టిస్త్రీలు దరఖాస్తు ఫారములను స్వదస్తూరితోనే తమ యిళ్ళవద్ద పూర్తిచేసి, తమ భర్తలద్వారాగాని బంధువులద్వారాగాని, రిజిస్ట్రేషన్ ఆఫీసరుకు పంపవచ్చును. అలా పంపేటప్పుడు దరఖాస్తులు తీసుకు వెళ్ళే భర్తలుగాని, బంధువులుగాని దరఖాస్తు వెనుక ప్రక్క యీ క్రింది విధంగా వ్రాయాలి:

"దరఖాస్తుదారు స్వయంగా హాజరు కాదలచనందున, ఆమె తరపున నేను యీ దరఖాస్తును అందజేయుచున్నాను.

గ్రామం.................సంతకం.........

తేదీ....................అడ్రసు........"

[డిప్యూటీకలెక్టర్లూ, తాసిల్దార్లూ, డిప్యూటీ తాసీల్దార్లూ, రివెన్యూ ఇన్‌స్పెక్టర్లూ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లూ - వీరు ఏయే గ్రామాలలో ఏయే తేదీలందు, ఏయేమకాములలో దరఖాస్తులను తీసుకుంటారో ముందుగా తెలుసుకొండి. వారిప్రోగ్రాములు జిల్లాగెజట్లలోనూ, తాలూకా ఆఫీసులలోనూ ప్రకటింపబడతాయి. ఆరోజుకు ఆయాగ్రామాలనుండి దరఖాస్తుదార్ల నందరినీ తీసుకువెళ్ళి, ఆఫీసరు సమక్షాన పూర్తిచేసియిచ్చునట్లు చూడాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు మీమీ గ్రామాలలో మకాంచేసి నప్పుడు వారిని కలుసుకొని దరఖాస్తుల నందజేయడానికి అవకాశం లేకపోతే, (అనగా గ్రామంలో లేని కారణంవల్లగాని మరేయితర కారణాలవల్లగాని) మరొక క్యాంపులోనయినా అక్టోబరు 15లోగా వారినికలుసుకొని దరఖాస్తు పూర్తిచేయవచ్చు. 21-8-45 న అచ్చుబడిన జి. ఓ. నెంబరు 1941 ప్రకారం, అలాంటి దరఖాస్తులు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు తీసుకోవలసియుంది.]

— పట్టాదార్లూ, సిస్తు కాతులవారూకూడా వోటర్లుగా చేరవచ్చును. వారికి కూడా గడువు 15-10-45. వారిని రిజిస్ట్రేషన్ ఆఫీసర్లే తమ సొంత బాధ్యతతో చేర్పించవలసియుంది. సాధారణంగా వీరు అర్హతగలిగిన వోటర్ల లిస్టును పంపమని గ్రామోద్యోగులను కోరుతారు. ఆ గ్రామోద్యోగులు తమ చిత్తం వచ్చినట్లు లిస్టులను తయారుచేస్తారు. అర్హతగలిగిన అనేకమంది ఆ లిస్టులో చేర్పబడక పోవచ్చు. ఇట్టి కంప్లెయింట్లు అప్పుడే వస్తున్నాయి కూడా. అందుచేత, రైతు - వ్యవసాయకూలీ సంఘవర్కర్లు ఓటర్లలిస్టులో చేర్పబడదగినవారి జాబితాలను ఒకే కాగితంమీద పూర్తిచేసి, వాటిని గ్రామోద్యోగుల వద్దపై చేసి సంతకాల్లాగా చూడాలి. వాటిని గ్రామోద్యోగులు అంగీకరించక తమ లిస్టులు [illegible] రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల [illegible] కొని, వివరాలను తెలియజేసి, [illegible] అంగీకరించునట్లు చూడాలి. [illegible]

ఈ విధంగా, చదువుకున్నవారూ, పట్టాదారులూ, సిస్తు కాతులవారూ, అర్హతలు గలిగినవారూ - కొత్తగా వోటర్లుగా చేర్పబడ్డ చిత్తులిస్టులు తాలూకా ఆఫీసులో 21-11-45 న ప్రకటింపబడతాయి. వాటిలో చేర్పబడని వారు తమ్ముచేర్చుకోమని, పేర్లు మొదలైనవి తప్పుగా ప్రకటింప బడినవాటిని సవరింపమని, దొంగపేర్లు ఉన్నచో వాటిని తీసివేయమని 4-12-45 లోగా అభ్యంతరాలు చెప్పుకోవాలి. అలిస్టులను సవరించమని కోరవచ్చును.

నండూరి ప్రసాదరావు.
కార్యదర్శి
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం

వరుస సంఖ్య	పేరు	తండ్రి లేక భర్త పేరు	ఎడ్రసు: అనగా గ్రామం పేరు, లేక పంచాయితీబోర్డు మునిసిపాలిటీలైనచో వీధి. పేట. ఇంటి నెంబర్లు.	అర్హత ఏమిటి?
1.	జాలాది రామయ్య	నరసింహస్వామి	వెల్దిపాడు	పట్టాదారు
2.	గుంటూరు బాపయ్య	వెంకయ్య	..	22 × 20 అడుగుల కొలతగల యింటిని గలిగిన సిస్తు కాతికులస్తుడను

కార్మికుల్ని వోటర్లుగా చేర్పించండి!

ట్రేడ్‌యూనియన్ లేబర్ నియోజకవర్గాలయిన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి కార్మిక నియోజకవర్గంలోను, తూర్పుగోదావరి, విశాఖజిల్లా కార్మికనియోజకవర్గంలోను, పనిచేయు ఫ్యాక్టరీ కార్మికులను అక్టోబరు 15 వ తేదీ లోపుగానే వోటర్లలిస్టులోచేర్పించవలెను. ప్రస్తుతం 1941 సంవత్సరంలో ప్రచురించబడిన వోటర్ల లిస్టులున్నాయి. వీటిలో 1941 సంవత్సరం వరకు రిజిష్టరు చేయబడిన ఫ్యాక్టరీలలో అప్పటివరకు పనిచేస్తున్న కార్మికులే వోటర్లగా చేర్చబడ్డారు. అందువల్ల 1941 తరువాత స్థాపింపబడిన ఫ్యాక్టరీ కార్మికులు 1941 తరువాత ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులు వోటర్ల లిస్టులో చేర్చబడి వుండరు. 1941, తరువాత అనేక ప్రింటింగు ప్రెస్‌లు, రోళ్ళ షాపులు, ఫౌండరీలు యీ ఆక్టు క్రింద రిజిష్టరు చేయబడినవి. కనుక కార్మిక సంఘంలో పనిచేస్తున్నవారు వెంటనే లేబరు నియోజకవర్గంలో వోటర్లుగా యీ కార్మికులందరిని చేర్పించాలి. మస్తరు రోల్సులో ఉన్నవారందరిని చేర్పించాలి. అక్టోబరు 15వ తేదీలోపుగా అన్నిదరఖాస్తులు ఫ్యాక్టరీ యినస్పెక్టరుకు చేరాలి. గుంటూరు జిల్లాలోని ఫ్యాక్టరీ కార్మికుల దరఖాస్తులు "ఫ్యాక్టరీ యినస్పెక్టరు గుంటూరు" అనీ, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని దరఖాస్తులు "ఫ్యాక్టరీ యినస్పెక్టరు బెజవాడ" అని తూర్పు గోదావరి, విశాఖజిల్లాల దరఖాస్తులు "ఫ్యాక్టరీ యినస్పెక్టరు కాకినాడ" అని వ్రాసి పంపాలి.

ఇందుకు గాను ప్రత్యేక ఫారములు వున్నాయి. ఈ ఫారములు ఆంధ్ర రాష్ట్ర ట్రేడుయూనియన్ కౌన్సిలు అచ్చువేయించినది. వలయు వారు దరఖాస్తు ఫారములు ఆఫీసుకు వ్రాసి పొందవచ్చును.

ఆ ఫారం 3 వ కాలములో "అర్హత" "వృత్తి" "నియమింప బడిన సిబ్బంది", నియమింపబడిన కాంపరిమితి "పొందిన కూలి" అనివున్నది.

"అర్హత" అన్నప్పుడు ఫ్యాక్టరీ లేబరు అని, "వృత్తి" అన్నప్పుడు కంపోజిటరనిగాని, కాటాకూలి, హెల్పరుమన్, [illegible] ఫీవర్ అనిగాని వారు చేసే పనిని తెలియజేయాలి. "నియమింపబడిన సిబ్బంది" అన్నప్పుడు యే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నదీ, ఎంత కాలం నుంచి పనిచేస్తున్నదీ వెంటు సంపాదించుజీతము (నెంకు 20-0-0 అని) రోజుకూలిఐగాని వ్రాయవలెను.

చివ్వరివర "సంతక"మని వున్నది. సంతకము చేయజాలనివారు వేలిముద్ర వేయవచ్చును.

ఈఫారములపై కార్మికులచేత సంతకాలు చేయించి, సంతకాలు చేసినవారి పేర్లు మరియొక కాగితంమీద వ్రాసి, ఆఫ్యాక్టరీ మాస్టరు చేత సంతకాలుచేయించవలెను. ఇందుకు వేరే ఫారం పంపబడుతుంది.

ఈ సంతకాలు చేసిన ఫారములను మేనేజరు సర్టిపై చేసిన ఫారాలతో కలిపి ఒకరు బాధ్యతతో ఫ్యాక్టరీ యినస్పెక్టరుకు అందచేయవలెను. సాధ్యమైనంత వరకు ఒకవ్యక్తి బాధ్యత తీసుకొని స్వయంగా అందజేయుట మంచిది. అక్టోబరు15 వ తేదీ లోపుగానే ఈ ఫారములు ఫ్యాక్టరీయిన్‌స్పెక్టరుకు వంపాలి.

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు
కార్యదర్శి
ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్
ప్రజాశక్తి ఆఫీసు, బెజవాడ

పంజాబ్ కాంగ్రెసు అధ్యక్షుడు లీగ్‌తో చేరిన దెందుకు

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మియాన్ ఇఫ్తికారుద్దీన్, కాంగ్రెసు నుంచి రాజీనామా యిస్తూ, ముస్లిం లీగ్‌తో సహకారం చేయ నిశ్చయించుకున్నట్లు తెలియ జేస్తున్నారు. ఆయన యీ క్రింది ప్రకటన గావిస్తున్నారు:

కాంగ్రెసు కార్యక్రమంలో ఎల్లప్పుడూ హిందూ - ముస్లిం ఐక్యత ఒకముఖ్యాంశంగా ఉంటూ వచ్చింది. విదేశీయుల పెత్తనాన్ని నిర్మూలించడానికి ఏకోన్ముఖంగా జరగవలసిన పోరాటంలో యిదే మూలసూత్రంగా గుర్తించబడింది. భారత స్వాతంత్ర్యసిద్ధికి యిదే సక్రమ మార్గమని అంగీకరించబడింది. అయితే, యీ ఆశయంపట్ల గట్టి నమ్మకం ఉంది, అందుకై దీక్షగా పనిచేసే వారందరికీ, పూనాలో యీమధ్య వర్కింగ్ కమిటీవారు ఆమోదించిన తీర్మాన పాఠాన్ని చూచినా, అఖిల భారత కాంగ్రెసు కమిటీలో (బొంబాయి) ముఖ్యమైన కాంగ్రెసు నాయకులిచ్చిన ఉపన్యాసాలు విన్నా, దిగ్భ్రమ కలగక మానదు.

క్రిందటి సంవత్సరం గాంధీజీ జిన్నా గారిని కలుసుకొని, ఆయనతో సంప్రతింపులు సాగించారు. నెలరోజుల క్రితం కాంగ్రెసు అధ్యక్షుడు కాశ్మీర్ నుంచి గావించిన ప్రకటనలో కూడా రాజీ ప్రయత్నాలకు అవకాశం ఉంది. కాని, యిప్పుడా అవకాశం అడుగంటింది. ముస్లింల స్వయంనిర్ణయ హక్కు విషయమై కాంగ్రెసుపాలిట యందలి అభ్యుదయకర ధోరణి దెబ్బతింది; కాంగ్రెసు - లీగ్ ఐక్యత సమకూరే ఆశ తాత్కాలికంగా మాయమైంది.

హిందూ - ముస్లిం సమస్యను నిష్పక్షపాత దృష్టితో పరిశీలించగలవారూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా బలీయమైన ఐక్యసంఘటన అవసరమని విశ్వసించేవారూ- రెండు విషయాలపై ఏకాభిప్రాయానికి రాక మానరు. మొదటిది: ముసల్మానులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంనిర్ణయ హక్కు ఉంటుందని హామీ యివ్వడం. రెండవది: యీ ముఖ్యసూత్రాన్ని ఆధారంగా తీసుకొని, ముస్లిం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లీగ్‌తో ఒడంబడిక చేసుకోవడం. మొదటిదాన్ని నిరాకరించడమంటే అర్థం, స్వతంత్ర భారతదేశంలో ముసల్మానులకు స్వేచ్ఛ ఉండదని ప్రకటించడమన్నమాట. రెండవదాన్ని నిరాకరించడమంటే అర్థం, హిందూ - ముస్లిం ఐక్యతను విడనాడడ మన్నమాట. ఎందువల్లనంటే, నేటి పరిస్థితుల్లో హిందూ - ముస్లిం ఐక్యత అన్నా, కాంగ్రెసు - లీగు ఐక్యత అన్నా ఒకటే. ఈ సమస్యను పరిష్కరించడానికి మరేయితర మార్గం అవలంబించినా, జాతీయ శక్తుల విచ్ఛిన్నానికి, సర్వనాశనానికి, దారి తీయక తప్పదు.

ఇదే సరియైన దృక్పథమని నా గట్టి నమ్మకం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, హిందువుల కోర్కెలకూ - ముసల్మానుల కోర్కెలకూ వైరుధ్యం ఉండదని నేను నమ్ముతున్నాను. కనుకనే, నేను కాంగ్రెసులో చేరినప్పటినుంచీ కాంగ్రెసు-లీగ్ ఒడంబడికకు ఎడతెగని కృషిచేశాను. ఈవిషయమై సర్దార్‌పటేల్ అఖిలభారత కాంగ్రెసుకమిటీ సమావేశంలో నన్ను గురించి వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ, నేను రాజీకోసం చేసిన ప్రయత్నాలకు ఎంత మాత్రం విస్తుపడ్డంలేదు. గత పదియేండ్ల నుంచీ నేనుకాంగ్రెసు మహాసంస్థలో ఉంటూ, దేశస్వాతంత్ర్యంకోసం హిందూముస్లింఐక్యత కోసం నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ వచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను. కాని, యీమధ్య కాంగ్రెసు నాయకత్వంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. నావంటి వ్యక్తులు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసులో ఉంటూ ఐక్యతకోసం పనిచేయడం సాధ్యంకాదని నాకు తోచింది. పూనాలో వర్కింగ్‌కమిటీ ఆమోదించిన తీర్మానం ఏప్రిల్ 1942 నాటి జగత్‌నారాయణలాల్ తీర్మానాన్నే బలపరిచింది. ఆతీర్మానం స్వయంనిర్ణయాధికారాన్ని తృణీకరించింది. ఇక ఎప్పుడూ కాంగ్రెసు ముస్లింలీగ్‌తో రాజీకి ప్రయత్నించడం జరగదనీ, పైగా లీగ్‌తో కాంగ్రెసు పోరాడుతుందనీ - వైస్రాయ్ ప్రకటించారు. వల్లభాయిపటేల్, ముస్లింప్రాంతాలకు స్వయంనిర్ణయాధికారం ఉండాలని వాదించేవారూ, కాంగ్రెసు - లీగ్ ఒడంబడికకు ప్రయత్నించేవారూ కాంగ్రెసులో ఉండవలసిన అవసరంలేదని ఉపన్యసించారు.

చాలా కాలంనుంచి యీ హిందూ-ముస్లిం సమస్య పరిష్కారం కాకుండా, ప్రతిష్టంభన కొనసాగుతూండడంవల్లనే కాంగ్రెసు నాయకులు భగ్నహృదయులై, ఇలా ఆవేశపూరితులౌతున్నారని నాకు తెలియక పోలేదు. కాని, యీనాడు వారవలంబించే వైఖరి అంతర్యుద్ధానికి తప్ప దేనికీ దారితీయదని నా అభిప్రాయం. ఆ వైఖరితో నేను సంబంధం తెంచుకోవలసిన సమయం వచ్చింది. కనుకనే నేను కాంగ్రెసునుంచి రాజీనామా యివ్వడానికి నిశ్చయించుకున్నాను. ముస్లింలీగ్‌తో సహకారం చేయడానికూడా నేను తీర్మానించుకున్నాను. ఎందువల్లనంటే, ముస్లిం ప్రజల స్వయం నిర్ణయహక్కుకోసం స్వేచ్ఛగా పనిచేయడానికి నాకిప్పుడవకాశం లభిస్తుంది. స్వయంనిర్ణయ హక్కే యీ రోజున హిందూ-ముస్లిం ఐక్యతకు పునాది. ఇలా, నేను ముసల్మానుల స్వయం నిర్ణయ సూత్రానికి, కాంగ్రెసు - లీగ్ ఒడంబడికకూ బలం చేకూర్చడం కాంగ్రెసు నాయకులకు కష్టం కలిగించవచ్చు. కాని, త్వరలో కాంగ్రెసు యీసూత్రాన్ని అంగీకరించకతప్పదు. అప్పుడు కాంగ్రెసూ, ముస్లింలీగూ కలిసి భారతీయులందరికీ శత్రువులైన సామ్రాజ్యవాదంమీద పోరాటం ప్రారంభించడానికి ప్రజలను సమీకరించి తీరుతాయి. ఇది నాదృఢమైన విశ్వాసం.

(1వ పేజీ తరువాయి)

కమ్యూనిస్టు వ్యతిరేకత: ప్రజా స్వామ్య వ్యతిరేకత: ప్రజా వ్యతిరేకత - వీటినే కాంగ్రెసు నాయకవర్గం ఈనాడు ముఖ్యనినాదాలుగ పెట్టుకుంది. దేశంలోని తిండిదొంగలకు, దొంగ వ్యాపారులకు, సున నెత్తినెక్కి కూర్చున్న పరాయి నిరంకుశాధికారులకు - మాత్రమే ఈ నినాదాలు ఉపయోగపడగలవు।

బ్రిటిష్‌సామ్రాజ్యవాద పరిపాలనను తొలగించి దేశానికి సత్వరస్వాతంత్ర్యం చేకూర్చగల కొత్త కార్యక్రమమేదీ ఏ. ఐ. సి. సి. నిర్ణయాల్లో లేదు. ఉన్న కొత్తదన మంతా ఏమిటంటే - ముస్లింలీగు మీదా, కమ్యూనిస్టుల మీదా వెంటనే యుద్ధం ప్రకటించడం. ఈ సమావేశంలో చివరకు తేలిందిదే। ఇది రాజకీయాల్లో దివాలాకోరుతనం; కార్యాచరణలో విచ్ఛిన్నకర పోకడ. భారతస్వాతంత్ర్య మహోద్యమానికి చీకటి దుర్దినం.

నేడు పరిస్థితులన్నిటిపై తీవ్రంగా ఆలోచించవలసినబాధ్యత ప్రతి కాంగ్రెసువాది మీదా, ప్రతి భారతీయునిమీదా పడింది. అంతర్యుద్ధం కోసం గుటకలు వేస్తున్నవారితో మనం గొంతు కలపడమా? లేక, అందరి స్వాతంత్ర్యంకోసం కృషిచేయడానికి తోడ్పడమా? ఏది మన కర్తవ్యం? ఒకరిపై ఒకరు కాలుదూవడు కూయడమా - లేక సహృదయంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడమా? ... చేయవలసిన పనేది?

కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసువల్ల అవలంబించ బోయే వైఖరిని త్వరలో వెల్లడిచేస్తుంది. అందరి న్యాయమైన వాంఛలను నెరవేర్చగల స్వాతంత్ర్యాన్ని ఐక్యకృషిద్వారా సాధించడానికి తన ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా కమ్యూనిస్టుపార్టీ త్వరలోనే ప్రకటిస్తుంది.

('పీపుల్స్‌వార్' సంపాదకీయం).

కంచుకాగడా

"మధ్యలో ప్రశ్నలు వేయవద్దు వ్యక్తిగతంగా కలసి అడిగితే సమాధానాలు యిస్తాను"

అని 13-9-45 న శ్రీ ప్రకాశం పంతులు గారు ఉప్పుగుండూరు (ఒంగోలు తాలూకా) సభలో కమ్యూనిస్టులను విమర్శించుతూ అన్నారు. ఆప్రకారమే సభానంతరం శ్రీమద్ గంజాం అనంతలక్ష్మణాచార్యులు శ్రీ పంతులు గారిని వ్యక్తిగతంగాకలసికొన్నారు. వారిద్దరి మధ్య యీ క్రింది సంభాషణ జరిగింది.

ప్రశ్న: మీరు జైల్లో వున్నప్పుడు ఎవరో మహిళ తన భర్తను చూడడానికి వచ్చి లోపల ఏడ్చిందనీ -ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెసువారినందరిని కాల్చిచంపుతుందట మిమ్ములను ఇక చూడనుగదా అనిఏడుస్తున్నట్లు సమాధానం ఇచ్చిందని - దీనివల్ల కమ్యూనిస్టులుబయటఎట్టిప్రచారంచేస్తుంది మాకుఅర్థమయిందని అన్నారు. ఆఏడ్చిన మహిళ ఎవరు: ఎక్కడ ఆటువంటిప్రచారం జరిగిందో మీవద్ద రుజువులున్నాయా?

సమా: పేరు తెలియదు. రుజువు లవసరం లేదు. కమ్యూనిస్టులే అవనిచేశారని నేనన లేదు: నీవు వినటం పొరపాటు. (ఉపన్యాసం విన్నవారిని కొంత మందిని కామ్రేడ్స్ కలసికొన్నారు. కమ్యూనిస్టుల పైనే ఆనేరంమోపినట్లు అందరూచెప్పారు)

ప్రశ్న: అగస్టు 42 పోరాటంలోకమ్యూనిస్టులు ప్రభుత్వ నిర్బంధాలకు భయపడి మాతో పాటుజైలుకు రాలేదని మీరన్నారు. స్వాతంత్ర్యపోరాటంలోకమ్యూనిస్టులపద్ధ బాధలు - చేసిన త్యాగాలను దృష్టిలో పెట్టుకొనే మీరీమాట అన్నారా?

సమా: వెనుకటి చరిత్ర నాకు తెలుసు. 42 తర్వాత సంగతి నేను మాట్లాడాను మేము ప్రజాయుద్ధం కాదంటే. మీరు ప్రజాయుద్ధ మన్నారు. అదే తప్పు. మిగతా కారణాలవసరంలేదు.

ప్రశ్న: కృష్ణా, గుంటూరుజిల్లాలలో రక్తపాతం జరిగింది. కమ్యూనిస్టుల చర్యలు విచారించటానికి కమిటీలు వేశాను. రిపోర్టులు కూడా పైకి వెళ్ళినవి అన్నారు. యీకొట్లాటల్లో కమ్యూనిస్టులదే తప్పని మీరెట్లు నిర్ధారణ చేశారు? పైగా కమిటీలు యిరుపక్షాల అంగీకారంతోవన్నా వేశారా?

సమా: కొట్లాట ఎవరు తెచ్చినా, తప్పని నేను ఖండించుతాను. యిక కమిటీల విషయంలో బ్రిటిషు ప్రభుత్వం రూల్సు నేను గమనించను. యిరుపక్షాల అంగీకారం నాకు అక్కరలేదు నేను నమ్మిన వారినే వుంచాను.

ప్రశ్న: ఉప్పుగుండూరులో కమ్యూనిస్టులు యీ మూడేళ్ళ నుండి ప్రజలకు, కాంగ్రెసుకు ద్రోహం చేశారో: తలలు వగులకొట్టారో - విచారించడానికి యీ సాయంకాలమే బహిరంగసభ ఏర్పాటుచేస్తాము. గ్రామములోని ప్రజలందరిని తీసికొని వస్తాం. ఆ సభలో ప్రజలు మాపై చెప్పే తీర్పుకు మేము బద్ధులమవుతాం. మీరు స్వయంగా నిర్ణయాన్ని వినగలుగుతారు. యిందుకు మీరు అంగీకరిస్తారా?

సమా: ఆ పని నాకవసరంలేదు. నేను వచ్చిన పని పూర్తయింది.

ప్రశ్న: ఈ సభలో మాపై మీరు చేసిన నేరారోపణలకు సమాధానం ఇచ్చుకోటానికి అవకాశం యివ్వలేక పోతిరి కదా: ప్రజలుయదార్థం ఎలాగ తెలిసికోగలుగుతారు?

సమా: మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు? యింకేమయినా అడుగుతారా?

ప్రశ్న: లంచగొండితనం, బ్లాకుమార్కెట్లవల్ల ప్రజలు పడే యిబ్బందులు మీకు తెలుసు. వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలో మీ ఉపన్యాసంలో ఒక్క మాట కూడా లేదు.

సమా: అవును. దొంగ మార్కెటు అంతటా వున్నది. చివరకు రైలు టిక్కెట్లలో కూడా వున్నది. దొంగ మార్కెట్టును ఎవరూ సమర్థించరు. అయితే అందుకు మనమేమీ చేయలేము. స్వతంత్రం వస్తే అవే అంతరించుతాయి.

చెట్టుముందా? విత్తుముందా?

చెట్టుముందా? విత్తుముందా? కవ్వాకుర్కంలో మునసబు "సమువుకున్నో దెవనో చెప్పంగొన్ని!" అని నిలవదీసి అడగదగిన ప్రశ్న.

అయితే ప్రకృతి పరిణామంలో విశ్వాసం ఉన్నవాడుగాని, దాన్ని గురించి తెలుసుకున్నవాడుగాని ఈ ప్రశ్న వెయ్యడు. ఎందుచేతనంటే సృష్ట్యాదిలో చెట్లూ లేవు. విత్తులూ లేవు. చెట్లు మరోదాన్లోనుంచి పరిణామంచెందినవై, చెట్లకింద జమకట్టదానికి వీల్లేనిగడ్డిజాతులు సయితం విత్తుల ద్వారానే ప్రచారం అవుతూఉన్నాయి. వృక్షజాతికింద పరిగణించదగిన అతిసూక్ష్మజీవులైన "బాక్టీరియా" ఆత్మవిభజన ద్వారా విస్తృతిపొందుతై.("బాక్టీరియా" కల్లు మొదలైన పులిసే వస్తువుల్లో ఉత్పత్తి అవుతుంది. కల్లులో ఉండే యీస్టు ఈ జాతిదే.) ఆ విధంగానే, ఈనాడు ప్రతిచెట్టూ విత్తునుంచే రావాలని నిర్ధాంతంలేదు. దీనికి అరటి తార్కాణం. అరటి పండులో మనకి విత్తులు కనిపించవు. కాని మొదటినుంచీ అరటివిత్తుల సహాయం లేకుండానే ప్రాపకమయిందనుకోవటం పొరబాటు. ఈ వ్యాసం చదివేవారిలో అడవి అరటికాయలు విచ్చి చూసినవారుంటే, వారికి తెలుస్తుంది అరటికాయలో ఎంతెంత విత్తులుండేదీ। విత్తులు లేకుండా విస్తృతమయే జాతుల్లోకి వచ్చే! అనేకపూలమొక్కలూ-అంటుల్లా మనం ఎరిగున్నవే.

మన దేశంలో మనం చెట్టుముందా, విత్తు ముందా? అని అడిగినట్టే పాశ్చాత్య దేశాల్లో "గుడ్డు ముందా, పక్షిముందా" అని అడుగుతారు. దానికూడా ప్రశ్నవేసే వారనుకున్న సమాధానం, లేక సమాధానం లేకపోవలమనేది, లేదు. పక్షులు సృష్ట్యాది నుంచీ లేవు: అవి గుడ్లు పెట్టే గబ్బిలాలవంటి దంతాలువగైరాలుగల జంతు-పక్షులనుండి పరిణామం చెందినవై.

కొత్త ప్రచురణలు

★

1. మానవ విజయం

రచన: ఇలిన్

అనువాదం: వి. ఆర్. శాస్త్రి, బి. ఎస్. సి.

వెల: 2-0-0 (హోలీ: 2-5-0)

ఇలిన్ సుప్రసిద్ధ రష్యన్ రచయిత. మానవ జీవితం ఆటవిక దశనుంచి నేటి ఉచ్చస్థితికి యెలా అభివృద్ధి చెందినదీ సులభంగా, బాల బాలికలకు సహితం అర్థమయేలా, రచించారు. అనువాదం చక్కని తేటతెలుగులో నడిచింది.

2. కారుచీకటికి కాంతిరేఖ

రచన: 'చంద్రం'

వెల: 0-12-0 (హోలీ 0-14-0)

పూర్వం మనకు లైట్లులేవు. నేటి విద్యుద్దీపాల దశకు లైట్లు ఏ విధంగా మార్పుచెందుతూ వచ్చాయో, రచయిత సులభమైన శైలిలో వివరించారు. దీనికి ఆధారం ఇలిన్ రచించిన 'Turning night into day' అనే పుస్తకం.

3. మానుషశాస్త్రం - ఆదిమవాసులు

రచన: ఎం. ఎం. సోమసుందరం, ఎం. ఏ.

వెల: 2-8-0

మనదేశపు అడవుల్లోను,కొండల్లోను,నివసించే వివిధఆదిమజాతుల ఆచార వ్యవహారాలు, జీవితవిధానం ఇందులో విశదీకరింపబడ్డాయి.వారిని సభ్యమానవులుగా అభివృద్ధిచేయడానికి ఏమే పద్ధతులవలంబించాలో కూడా రచయిత సూచించారు.

4. ప్రజాశక్తి కథలు (మొదటి భాగం)

వెల: 0-8-0 (హోలీ 0-9-6)

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, ఆవసరాల సూర్యారావు, బాగంటి సోమయాజులు, సెట్టి ఈశ్వరరావు, మొదలైనవారు రచించిన ఉత్తమ కథల సంపుటి. ప్రతులకు:

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

ప్రజాప్రచురణాలయం, కుద్బిగుడ

హైద్రాబాదు.

పరిణామ శాస్త్రం ఈ విషయాలను గురించి చాలా పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలు ఒక తరగతి ప్రాణుల్ని గురించి ఉన్నంత సమగ్రంగా మరో తరగతి ప్రాణుల్ని గురించి లేవు. కొన్ని పరిణామదశల గురించి మనకీనాటెంత స్ఫుటంగా తెలుసునంటే-గనుల్లో ఉండే బొగ్గుపొరల నడుమ ఫలాని అస్థిపంజరం దొరకటానికి వీల్లేదని ఖాయంగా చెప్పగలం. ఏనాడు అలాటి అస్థిపంజరం ఆ బొగ్గుపొరల మధ్య దొరికినా, పరిణామవాదం మట్టికొట్టుకు పోయినట్లే!

కాని పరిణామం ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? అనేదాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. డార్విన్ "నాచురల్ సెలెక్షను" (వాతావరణానికి అనుకూలంగా మారుతూ రావటమే) పరిణామానికి దారితీసిందన్నాడు. ఉపయోగంలేక అంగాలు కొన్ని అంతరించిపోయి, తద్వారా పరిణామంఏర్పడిందన్నాడు లమార్క్, ఇంకాఇతరులు ఇతర సిద్ధాంతాలు కూడా చేశారు.

మానవచరిత్ర యొక్క పరిణామం గురించి కూడా ఇటువంటి భిన్న సిద్ధాంతాలే ఉన్నాయి. మార్క్సిస్టులు ఆర్థిక కారణాలే సాంఘిక పరిణామానికి దారితీస్తాయని నమ్ముతారు. బ్రిటనులో ఒకవర్గం ఈనాడు సామ్రాజ్యం దక్కించుకోవటానికి అష్టకష్టాలు పడటం ఆర్థిక ప్రయోజనం కోసమేనని మార్క్సిస్టుల నమ్ముతారు. అట్లా కాక, అది కీర్తికోసమనిగానీ, సంస్కృతి ప్రచారం చెయ్యటానికనిగానీ నమ్మేవారెవరైనా ఉంటే, వారితో వాదించడానికి మార్క్సిస్టులు సిద్ధంగా ఉన్నారు.

ఈ నాడు మనకు సందిగ్ధంగా కనిపించే సమస్యలు రేపు విజ్ఞానం పెంపొందినకొద్దీ సుగమం అవుతై.

పరిణామం తాలూకు విజ్ఞానం అనేకసమస్యల్ని- చెట్టూ-విత్తూ సమస్యకన్న క్లిష్టమైన వాటినే - పరిష్కరించ గలిగింది. ఈ విషయం ఎంగెల్స్‌లాటి మార్క్సిస్టులేకాక తదితరులు కూడా గుర్తించారు.

ఈనాడు కూడా ప్రజలు శాశ్వతమైన విలువల్ని గురించీ, నీతి గురించి మాట్లాడతారు. కాని నీతికిగాని ఇతర సాంఘిక ధర్మాలకిగాని మనం ఆపాదించే శాశ్వతత్వం ఏమీలేదు.

సంఘం ఈనాడు గర్హించే దొంగతనం తీసుకుంటే, కొద్ది లక్షల సంవత్సరాల క్రితం మానవ సమాజంలో దొంగతనానికి అవకాశంలేదు. ఎందుచేతనంటే, అప్పటి మానవులకు ఆస్తులు లేవు. పనిముట్లు లేవు. ఆఖరుకు అంగ వస్త్రాలయినా లేవు. అట్లాగే మరి కొంతకాలానికి సంపద అంతు లేకుండా సృష్టి ఆయే పరిస్థితు లేర్పడి, వస్తువులు స్వంతం చేసుకునే అవశ్యకత అంతరించిగాని, మానవ జాతిలో సోదర భావమూ సంఘీభావమూ జాస్తిగా అభివృద్ధి కావటంచేత ప్రతి వస్తువూ ఉమ్మడి సొత్తయిపోయిగాని—దొంగతనమనేది అంతరించి పోవచ్చు.

మరో విషయం ఏమంటే, పరిణామ వాదం భావ వాదాన్ని రద్దు చేస్తుంది. ప్రపంచంలో ఎవరికివారం మనం ఒక్కరమే ఉంటే, చుట్టూకనిపించే వస్తువులకు వాస్తవికత్వం ఉందో, లేక అవి మన మనోభావ వికారాలో నిర్ణయించటం అసంభవం. ఆదే, ఇంతమంది వ్యక్తులకూ ఈ ప్రపంచం గురించి ఒకే విధమైన భావ వికారం ఉండటం రుజువయేసరికి బాహ్య ప్రపంచానికి వాస్తవికత్వం ఏర్పడుతున్నది. ఈ స్థితిలో పరిణామ వాదంవచ్చి ఈ బాహ్య జగత్తులో అనేక కొండలూ, సముద్రాలూ మనకు పూర్వమే ఉన్నట్టు రుజువు చెయ్యటంలో భావ వాదం పూర్తిగా దెబ్బ తింటున్నది. ఈ విషయానికి ఎంగెల్స్ ఎక్కువ ప్రాధాన్యత యిచ్చాడు.

నిజానికి పరిణామవాదం అనేక విషయాలను గురించి మనకుండే విశ్వాసాలను సంస్కరించ గలిగి ఉంది. దీని ప్రాముఖ్యం కమ్యూనిస్టులు రెండు సంఘటనలనుబట్టితెలుసుకోగలరు.

మార్క్సు తన "కాపిటల్" గ్రంథాన్ని పరిణామ వాదానికి పితామహుడైన డార్వినుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు.

డార్విన్ పుస్తకాలు చదువుతున్నందుకు ఒక మత పీఠం తాలూకు విద్యాలయంనుంచి స్టాలినును వెళ్ళగొట్టారు!

(జె. బి. ఎస్. హాల్డేను వ్యాసం ఆనుసరించి)

— కొడవటిగంటి కుటుంబరావు

Best copy available.

నిరుద్యోగరాక్షసిని యెదుర్కోడానికి

బిట్రగుంట రైల్వే కార్మికులు చూపే మార్గం

2వేలమంది రైల్వేకార్మికుల్ని పనిలో నుంచి తీసివేయాలనే స్కీము ప్రకారం రైల్వే అధికార్లు మెల్లిమెల్లిగా పనివారలను తీసివేయటం మొదలుపెట్టారు. ఎస్. ఐ. రైల్వే వర్కుషాపులో 1000 కి పైగా పనివారలను తీసివేయటకు నిశ్చయించుకున్నారు. ఈవిధంగానే అన్ని రైల్వేలలోను పనివారలను తీసివేయటం ప్రారంభమవుతున్నది.

యూద్ధసన్నాహాలమీదజాటిజాయసరస్సులు, కరువు భత్యములను తగ్గించమని, చవుకడిపోలను తీసివేయమని ప్రభుత్వపు సూచనలు: వీటి ఫలితంగా తీవ్రమవుతున్న అసంతృప్తితో రైల్వేకార్మికులందరు అట్టుడికినట్లు ఉడికిపోతున్నారు. ప్రభుత్వంయొక్క యీచర్యలకు వ్యతిరేకంగా కార్మికులు తమ ఐక్యతా బలాన్ని దేశమంతటా ప్రదర్శిస్తున్నారు.

ఈ పరిస్థితులు బిట్రగుంట బ్రాంచిలోని కార్మికులను ద్విగుణీకృతదీక్షతో కార్యసాధనకు పూనుకొనునట్లుచేసినవి. ఆబ్రాంచి యొక్క 7వ వార్షిక సమావేశంలో (8-9-45, 9-9-45) నిరుద్యోగ సమస్యకు, కరువుభత్యంలో కోతలకు, వ్యతిరేకంగా శక్తివంతమైన సమీకరణకు పూనుకున్నారు.

లోగడవున్న 700 సభ్యత్వంనుంచి 1450 వరకు బ్రాంచి సభ్యత్వమును పెంచ గల్గిన కార్మికులు, మహాసభను పూర్తి దిగ్విజయంగా జరపటానికి పట్టుదల వహించారు. బ్రాంచి పిలుపు యివ్వగానే, కార్మికులు సంతోషంతో 400 రూపాయల విరాళములను యిచ్చారు. లోకో ఫోర్‌మన్, అసిస్టెంటు యింజనీర్ మొదలుగాగల ఆఫీసర్లు మొదలుకొని స్వల్ప జీతగాళ్ళయిన పెద్దకూలీలవరకు విరాళాలనిచ్చి, మూసర్ వైజరీస్టాఫ్ యొక్క—కార్మికులయొక్క ఐక్యతను చాటారు.

యూనియన్ ఆఫీసు ఆవరణ అంతా ఒక పెద్దపందిరితో, అన్నిమూలలాఎర్రజెండాలతో, "కాంగ్రెస్-లీగులు యేకంకావాలి"; "లేబర్ ప్రభుత్వం భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యమును యిచ్చివేయాలి"; "నిరుద్యోగ పెనుభూతం అంతరించాలి" అనే నినాదాలతో—అలంకరించబడ్డది.

మహాసభ మొదటిరోజు(8-9-45) వేకువజామునే కార్మికులూ, వారిబిడ్డలూ కలిసి జట్లుజట్లుగాకాలనీఅంతటా ప్రభాతభేరీలు సాగించారు. కావలివిద్యార్థిసంఘం తరఫున 30 మంది విద్యార్థులు, గూడూరు మైకావర్కర్సు యూనియన్ సభ్యులు, సమీప గ్రామాలనుంచి రైతులు—రైల్వేకార్మికులతో సన్నిహిత సంబంధాన్ని చాటుతూ మహాసభకు హాజరయినారు. బ్రాంచిలోని అన్ని కేంద్రాలనుంచి 40 మంది ప్రతినిధులు, అనేకమంది ప్రేక్షకులు హాజరయినారు.

మొదటిరోజు సాయంత్రం పతాకోత్సవం. బిట్రగుంట వైజ్ఞానిక దళంవారు "ఎర్రజెండా" గీతాన్ని పాడుతుండగా మద్రాసు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రధానకార్యదర్శి, కామ్రేడ్ బాలచంద్రమీనన్, జండాను యెగురవేశారు.

మరునాడు ప్రతినిధుల సభ. దానికి అధ్యక్షత వహించిన కామ్రేడ్ కె. యల్. నరసింహం (యూనియన్ ప్రధాన కార్యదర్శి) ప్రస్తుత పరిస్థితులలో రాజకీయంగాను, ఆర్థికంగాను రైల్వే కార్మికులను యెదుర్కొంటున్న ప్రధాన కర్తవ్యాలను, వాటిని సాధించుటకుగాను వీరు అవలంబించ వలసిన నిర్మాణాత్మకమైన కార్యక్రమమును, విపులంగా చెప్పారు.

బ్రాంచి కార్యదర్శి కామ్రేడ్ ఆర్. వి. సుబ్రహ్మణ్యం వర్కు రిపోర్టును వివరించి చెపుతూ, బిట్రగుంట కార్మికులమధ్య బ్రహ్మాండంగా ప్రచారంసాగింపుచున్న యూనియన్‌లో చీలికలు కల్పించటానికి పాకాలనుంచి దిగిన మదార్ అనే ఆయన యొక్క విచ్ఛిన్న చర్యలకు బిట్రగుంటలో ఏమాత్రము తావు లేకుండా చేసినందులకు వివిధ కార్మికులను అభినందించారు.

వివిధ డిపార్టుమెంటులకు సంబంధించిన సమస్యలను గురించి చర్చలు ప్రారంభమైనవి. గ్యాంగు మనుషుల వారలైన వీరాస్వాము. కోటి చిన్నయ్యగారలు తమ సమస్యలను యీ క్రింది విధంగా ప్రతినిధులందరికి యెరుకపర్చారు:

"రైళ్ళ రాకపోకలు యెంతగానో అధికమైన ప్రస్తుత పరిస్థితులలో, రైలు పట్టాలకు వత్తిడి యెక్కువై, కీలలు యెన్ని తడవలు దిగగొట్టినప్పటికీ, క్రమేణా వదులు అయిపోయి, దూరాన పడిపోతున్నయి. ఎండనీళ్ల మీద యెంటనీళ్లుగాతున్న రైల్వే అధికారులు. కీలలు ఊడిపోకుండా వుండే మార్గాన్ని ఆలోచించ వలసింది పోయి, గ్యాంగు పనివారలు రైలును రాత్రింబగళ్ళుకాపలా కాయడంలేదంటారు. కీలలు వూడి కనపడకుండా పోయినప్పుడు మేము దొంగిలించామని దోషముల కప్పగించి, శిక్షలు వేయించి,మా వుద్యోగాలు లాగి వేస్తున్నారు. మమ్ములను శిక్షించటం మాని, అధికార్లు కీలలు ఊడిపోకుండా వుండేమార్గమాలోచించాలి."

ఫాసిస్టు వినాశమునకు, ప్రజల పక్షం గెలుపొందినందుకు, ప్రతినిధులు యేకగ్రీవంగా సోవియట్‌యూనియన్ని, ప్రపంచప్రజాశక్తులను అభినందించారు.

లేబరు పార్టీ యెన్నికలలో గెలుపొంది, అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడిన కార్మిక వర్గాన్ని అభినందిస్తూ, లేబరు ప్రభుత్వం భారతదేశస్వాతంత్ర్యమును వెంటనే ప్రకటించవలెనని, ప్రజాతంత్రింగా యెన్నికలు జరిపి కాంగ్రెసు లీగులతోకూడిన జాతీయ ప్రభుత్వాన్ని యేర్పాటు చేయాలని కోరారు.

ప్రభుత్వ నిరుద్యోగ స్కీమును ఖండిస్తూ, ఉద్యోగాలను యెంతమందికైనా చూపించేందుకుగాను ఒంగోలునుంచి కడపకు:ఒంగోలు నుంచి చిలకలూరిపేట మీదుగాగుంటూరుకు, రైలు మార్గాలను నిర్మించటం, 8గంటల పనివిధానం ప్రవేశపెట్టటం: మొదలుగా గల అభివృద్ధికరమైన స్కీములను వెంటనే అమలుజరప వలసిందని కోరారు

మహాసభ రెండురోజులూ బిట్రగుంట వైజ్ఞానికదళంవారు 'ముందడుగు' నాటకమును, 'కష్టజీవి' బుర్రకథను ప్రదర్శించారు. 3000 మంది ప్రజాసామాన్యంహాజరయారు. రైతుల జీవితానికి సంబంధించిన నాటకం కదా అనే దురభిప్రాయాన్ని రైల్వేకార్మికులు పెట్టుకోలేదు. జమీందారు రైతులమీద సాగిస్తున్న దోపిడీని రైల్వే యజమానులు తమమీద సాగిస్తున్న దోపిడితో పోల్చిచూచుకున్నారు. దోపిడీ విధానమంతా ఒకటే నమకున్నారు. దీన్నెదుర్కొని రూపుమాపేందుకు కార్మిక-కర్షక ఐక్య సంఘటన అవసరాన్ని తెలుసుకున్నారు. ఈ చైతన్యంతో "ముందడుగు" ప్రదర్శనాన్ని చూచి ఆనందించారు. బిట్రగుంట రైల్వే స్కూలు టీచరు, నాటకరంగంలో కొంత అనుభవం గలిగినవారు అయిన రాఘవేంద్రరావుగారు నాటకంలోని రాజకీయ భావాన్ని అర్థంచేసుకొని, దాన్నమనకించి నాకచక్యంగా శిక్షణయివ్వటంవల్ల, నటకులందరు అతి చక్కగా నటించారు.

బిట్రగుంట బ్రాంచి యూనియన్ కేవలం కార్మికుల యిబ్బందుల మీదనే కేంద్రీకరించి కూర్చోటంలేదు. కార్మికుల బాలబాలికలకు బాల్యదశ నుంచే చక్కని తర్ఫీదు యిచ్చి, ముందు కార్మికవర్గానికి వెన్నెముకలవారినిగా తయారుచేస్తున్నది. మహాసభతో పాటుగా బాలబాలికలకు ఆటల ఎండెములను నడిపింది. 5 సంవత్సరములు మొదలుకొని 16 సంవత్సరాల (మిగతా 7వ పేజీలో)

డాక్టరుకు చెలగాటం కార్మికునకు ప్రాణసంకటం

రైల్వే కంపెనీకి లాభాలు పోగుచేసి పెడదామని అధికార్లు తక్కువ స్టాఫ్‌నుపెట్టుకొని ఒక డ్యూటీ చేసే వర్కరుచేత అతనికి సంబంధించని మరొక డ్యూటీని చేయించే క్రూర దోపిడీ విధానం ఒకవైపు. అధికార్ల వత్తిడికింద తనదికాని డ్యూటీ చేస్తున్నపుడు కార్మికులు తీవ్రప్రమాదాలకు గురిఅవుతుండటం, అందుకుగాను వారికివ్వవలసిన నష్టపరిహారాన్ని యెగగొట్టే ప్రయత్నాలు, సరియైన వైద్యసహాయం లేకుండా చేయటం, మొదలుగాగల అధికారవర్గనిరంకుశ చర్యలు మరొకవైపు.

ఉదాహరణకు, రాజమండ్రిలో27-8-45న రాత్రి రైలుపెట్టెలలో నీళ్ళను నింపే వాటర్‌మన్ వి. రాములుని ఒకపెట్టెకు-మరొకపెట్టెకు మధ్యకప్లింగులను తగిలించేకప్లింగు పోర్టరు పనిని అధికార్లు చేయమన్నారు. ఈ పనిలో అతను కొత్తకావటంవల్ల, కప్లింగు వేస్తూవుండగా బండి కదలటంవల్ల, అతను బండికింద పడ్డాడు. ఒక కాలు, తొడ పైభాగం వరకు తెగిపోయింది. అధికారులు ఇలా చేయించటం ఖచ్చితంగా రూల్సుకువ్యతిరేకం.

ఈ ప్రమాదం రాత్రి 9¼ గంటలకు జరిగింది. ఈ వర్కరుతోపాటు పనిచేస్తున్న వర్కర్సు కొంతమంది ముందుగా పోయి రైల్వే డాక్టరును పిలిచిచెప్పగా, పనివారలకు వైద్యసహాయం నిమిత్తం నియమించబడిన అతడు ఎంతో శాంతంగా వినవలసిందిపోయి, అపనివారలను తిట్టటం, కొట్టబోవటంచేశాడు. వెంటనే మరి కొంతమంది పనివారలు గాయపడిన ఆపనివానిని డాక్టరువద్దకు తీసుకువచ్చారు.

వెంటనే ప్రథమ చికిత్స చేయవలసింది పోయి, కాంపౌండరు కోసమనీ, అసిస్టెంటు సర్జను కోసమనీ ఆలస్యం చేయటం మొదలుపెట్టారు. కాకపోతే, ఒకవర్కరును దూదిని లోషన్ నీళ్ళలో ముంచి గాయం శుభ్రం చేయమన్నారు. అంతకంటె అతనేమీ చేయలేదు. ధారగాపోతున్న రక్తమును అపుటకు డాక్టరు యేమీ కృషి చేయలేదు. ఆరాత్రి ఒక మెమోను యిచ్చి గవర్నమెంటు ఆసుపత్రికి పంపించారు. రాములు అక్కడ చనిపోయినాడు. రైల్వే డాక్టరు ప్రథమ చికిత్స విషయంలో నయినాయేమీ శ్రద్ధతీసుకోనేలేదు.

వైద్యసహాయం విషయంలో నిర్లక్ష్యం చేసిన రాజమండ్రి రైల్వే డాక్టరుపై తీవ్రచర్య తీసుకొనవలసినదని, మరణించిన పనివాని కుటుంబానికి నష్టపరిహారం యివ్వవలసినదని, కొన్ని వందలమందితో కూడిన బహిరంగసభలను జరిపి తీర్మానాలు చేశారు. అనేకమంది సంతకాలతో మహజర్లను అధికార్ల కందరికి పంపారు.

బెజవాడ జిల్లా రైల్వే మెడికల్ ఆఫీసరు రాజమండ్రికి వెళ్ళినప్పుడు, బ్రాంచికార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు నాయకత్వాన 300 మంది కార్మికులు వివరాలు చెప్పుకునేందుకు వెళ్లితేవారికియేమాత్రంఅవకాశంయివ్వకుండా మెడికల్ ఆఫీసరు టలాయించటానికి కుంటియెత్తు యెత్తు వేశాడు.కానికార్మికులు చొరవచేసిరాజమండ్రి డాక్టరుయొక్క అక్రమచర్యలను గురించి చెప్పటం మొదలు పెట్టారు. కార్మికులనుభయపెట్టటానికి, మిలిటరీ యూనిఫాం లేదనీ, నీ పని యేమిటని మెడికల్ ఆఫీసరు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. కార్మికులు నిర్భయంగా చెప్పారు. కార్మికుల యీ మొర మెడికల్ ఆఫీసరుకు యెనుబోతుమీదవానకురిసినట్లున్నది. డిపార్టుమెంటు ద్వారా రానుకోండి-అని బుకాయించిపోయినాడు. బ్రాంచి నాయకత్వాన కార్మికులు మరిరెండు సభలనుజరిపి యీమెడికల్ ఆఫీసరు వైఖరిని కూడా ఖండించారు. నష్టపరిహారాన్ని యిప్పించుటకు కృషి చేస్తున్నారు.

దొంగ మార్కెట్లు

సత్తెనపల్లి తాలూకా, కొడిదేపుగ్రామంలో 34 మగ్గాలున్నాయి. వీటికి నూలుసప్లయి చేసే వర్తకుడు అలమూరు కూరాకుల పెద్దయల్లయ్య. మొదట అన్ని మగ్గములకు రిజిష్టరుచేస్తున్నామని చెప్పి వ్రాసికొనిపోయి, తనకు అనుకూలంగావుండే ఆరు మగ్గాలు మాత్రము రిజిష్టరు చేయించుకున్నాడు. మిగిలిన మగ్గాలవారికి యీ విషయం తెలియదు.

నూలు వచ్చినపుడు అందరు పోయేవారు అలమూరికి. ఒక్కొక్కరికి ఒకటి రెండు పెట్టెలు ఇచ్చి పంపేవారు. ధర మాత్రం కంట్రోలు ధరకుకాదు. పెట్టె 134, లేక 5 రూపాయలు ఎక్కువరేందిఇచ్చేవారుకాదు. ఈవిషయం క్రమక్రమంగా చేనేత పారిశ్రామికులు తెలిసికొని: అడుగసాగారు. వర్తకుడు తన దారిని విడువక, మిగిలిన నూలు నంతా ఎక్కువ రేట్లకు దగ్గరనున్న బనగానిపల్లి స్టేటుకు అమ్ముతున్నారు. 28 మగ్గాలకు యివ్వనిరాకరించారు.

ఆగస్టు 12, 13, తేదీలలో చేనేత పనివారు కొడిదేపు గ్రామ కరణంగారిని వెంటబెట్టుకొని అలమూరువెళ్ళి, తమ కోటాను తమకివ్వమని లైసెన్సుదారుని అడిగారు. అప్పుడు లైసెన్సుదారుడు ఆ 28 మగ్గాలూ రిజిష్టరు కాలేదు; కాబట్టి తనకు సంబంధం లేదని చెప్పాడు. ఈ విషయం మహజర్లద్వారా పై అధికార్లకు తెలుపుకున్నారు. 15 మంది స్వయంగా ఆగస్టు 16 వతేదీన నంద్యాలకు నడిచివచ్చి, టెక్స్టయిల్ కంట్రోలు ఆఫీసరుగారితో జరిగినదంతా చెప్పి, తమ మగ్గములను రిజిష్టరు చేయమని కోరారు. ఆఫీసరుగారు అది వీలుగాదని చెప్పుచూ, బ్లాక్ మార్కెటులో అమ్మినట్లు స్టేటుమెంటు ఇస్తే, అతని లైసెన్సురద్దుచేస్తామనిచెప్పారు చేనేత పనివారు అందుకు సిద్ధపడ్డారు. కాని వారిని 18 వ తేదీన తిరుగ రమ్మనమని పంపారు. కొడిదేపు ఇక్కడకు 10 మైళ్లు.

18-8-45 న మరల ఆ 15 మందివచ్చారు కాలినడకతోనే. ఈసారిగూడా ఆఫీసరుగారు తప్పుకొన ప్రయత్నించారు. కామ్రేడ్ శాస్త్రి ఇది న్యాయం గాదని చెప్పగా విధిలేక,అంగీకరించి, స్టేటుమెంట్లు తీసుకున్నారు. కాని, ఇంతవరకు అప్రసక్తియే లేదు. నూలు వర్తకులు తమకు యిక ఏమీ భయములేదని, ఆఫీసరు తమకు అనుకూలుడేనని, చెప్పుకుంటూ ఇంకా విరివిగా బ్లాకుమార్కెట్టు సాగిస్తున్నారు.

★

భట్టిప్రోలులో శిరందాసు సుదర్శనం అనే వ్యక్తి రంగుసూలు అద్దకం దారుడు. కొత్త మగ్గాలకు రేషన్‌కార్డులు యిప్పించే "అధికారం" కలవాడు. ఇతగాడు కార్డులులేని మగ్గాలు కొన్ని మూలబడి ఉన్నప్పటికీ, వాటన్నింటికి కార్డులు సృష్టించాడు. రాచాబత్తుని మారయ్య గ్రామంనుంచి వెళ్ళిపోయాకఅతని కార్డును తన కార్ఖానాలో పనిచేసే కపుతరపు బాలకోటయ్య పేరుకు మార్పించాడు. ఇతనికి మగ్గంలేదు, 6, 7 నెలలనుంచి ఆకార్డు మీద నూలుతెచ్చి, రంగులు అద్దుకొంటున్నాడు: ఈ విషయం స్థానిక చేనేతసంఘ ప్రచారకులకు తెలిసింది. 12-9-45వ తేదీని శిరందాసు సుదర్శనం చేసే అక్రమాన్ని గూర్చి గుంటూరుజిల్లా కంట్రోలు ఆఫీసరు గారికి తెలియజేశారు. సుదర్శనం యిది తెలుసుకొని, మరునాడు ఆ నెంబరు కార్డును చించి పారవేశారు. స్థానిక వర్కర్లు చిరిగిపోయిన కార్డుముక్కలు పోగుచేసి, యీ విషయం కూడా కంట్రోలు ఆఫీసరు దృష్టికి తీసుకొచ్చారు. కాని, ఇంతవరకు ఎంక్వైరీ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

★

కృష్ణాజిల్లా పెడన గ్రామంలో గ్రామ చేనేత సంఘం ఒకటుంది. అక్కడి నూలు వర్తకులు బెజవాడ ఎంపోరియం నుంచి నూలును కొనితెచ్చి, స్థానిక చేనేత పారిశ్రామికులకు అమ్ముతున్నారు. అలా అమ్మడంలో నెం. 40 నూలుకుగాని, నెం. 60 నూలుకు గాని,పెట్టె 1 కి రు. 20 లు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది భట్టు కుమారస్వామి స్వగ్రామంలో. ఈయన చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘ శాఖయైన జిల్లాసంఘానికి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు.

★

వినుకొండ రైల్వే స్టేషను అధికారులు రైలు టిక్కెట్ల అమ్మకంలో దొంగమార్కెట్ సాగిస్తున్నారు. వినుకొండ నుంచి వచ్చేపోయే ప్యాసింజర్లవద్ద అసిస్టెంటు స్టేషన్ మాస్టరు ఎల్. మాధవరావుగారు టిక్కెట్టు 1 కి 0-4-0, 0-8-0, 1-0-0 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం 15-6-45వ 44 గురు సంతకాలతో ఒక మహజరు తయారుచేసి, సి. సి. ఎం., డి. టి. ఎస్. గారలకూ, రైల్వేబోర్డుకూపంపించారు. 23-7-45వ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరువచ్చి, ఒక దస్కతుదారుని మాత్రం విచారించి తిరిగి వెళ్ళారు. 21-9-45వ అసిస్టెంటు ట్రాఫిక్ సూపరింటెండెంటుగారు వచ్చి, 15 గురిని విచారించారు. తాము ఎక్కువ డబ్బు చెల్లించి టిక్కెట్లు కొన్నామని 12 గురు చెప్పారు. ముగ్గురు, తాముచూచినట్లుచెప్పారు. ఈరైల్వే అధికారులు త్వరలో యీ స్టేషన్ మాస్టరు మీద చర్యతీసుకుంటారని ఎదురు చూస్తున్నారు వినుకొండ వాస్తవ్యులు.

(6వ పేజీ తరువాయి) పిల్లలందరు 600 మందిఉత్సాహంగా పాల్గొన్నారు. బహిరంగ సభలకన్నిటికీ హాజరవుతూ,ఉపన్యాసాలన్నింటిని శ్రద్ధతో వింటూ, మహాసభలో వారు ఒక భాగంగా లీనమైపోయారు.

రన్నింగ్‌స్టాఫ్ కాన్ఫరెన్సు

బ్రాంచి మహాసభతోపాటు, 8 వ తేదీన డ్రైవర్లు, ఫైర్‌మన్లు, అగ్వాలాలు, తెంపులు తొడుగుల అతికష్టమైనప్పటికీ 35 మంది సమావేశమై తమ డిపార్టుమెంటల్ కాన్ఫరెన్సును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి కారణం వారు నిత్యం పడుతున్న దుర్భరకష్టాలు; దీని ఫలితంగా వారిలో పెంపవుతున్న తీవ్ర ఆందోళన. సమావేశంలో రన్నింగుస్టాఫ్‌యొక్క యిబ్బందుల్నిగూర్చిఉపన్యసిస్తూ కామ్రేడ్స్ సుబ్బరామయ్య, సుందరమూర్తి "రైల్వే యజమానుల అవకతవక మేనేజిమెంటు కొద్దీ, ఇంజన్ల రిపేరుకు కావలసిన పనిముట్లు, చాలినంత స్టాఫ్ లేకపోవటంవల్ల అవి మా రక్తాన్ని తాగేస్తున్నాయి" అన్నారు.

130 మైళ్ళలోవున్న మద్రాసుకు, 137 మైళ్ళలో వున్న బెజవాడకు బిట్రగుంటనుంచి గూడ్సుబండ్లనుతీసుకొనిపోవాలంటేరన్నింగ్ స్టాఫ్‌కు 18 గంటలనుంచి 20 గంటలవరకు పడుతున్నది. ఇంతకాలముపనిచేసి, విశ్రాంతి తీసుగొనుటకు యేర్పాటుచేయబడిన రన్నింగు రూములలో విశ్రాంతితీసుకోబోతే,దోమలతో, నల్లులతో, పడుకునేందుకు చాలినన్ని మంచాలు, దోమతెరలు, గాలి, ఆహారవసతులు లేక అమిత అనారోగ్యపరిస్థితులతో బాధపడాలి. ఎంజన్లు నడుపుతూ కేంద్రాలలో బొగ్గును ముక్కలుగా కొట్టేందుకు అవసరమైన బొగ్గుకూలీలను నియమించకపోవటంవల్ల, రన్నింగు స్టాఫే 20 గంటలకాలమూ మిగతా పనులను చూచుకుంటూ పెద్దపెళ్ళలుగావుండే బొగ్గునుచిన్నచిన్నముక్కలుగా కొడుతుండాలి. ఇది అమితకష్టమైనపని. ఈకఠినమైన పనివల్ల ఆరోగ్యంచెడి, సిక్కు సెలవు యివ్వమని డాక్టర్లను కోరితే, అధికారులు సెలవు యివ్వనివ్వరు. పనివారు అనారోగ్యముతో పనిచేయలేక నిలిచిపోతే, అధికార్లు వారిని నిరంకుశత్వంగా సస్పెండు చేయటం, ఉద్యోగాలనుంచి తొలగించటం చేస్తున్నారు. ఇవన్నీ యిలావుండగా, పాతస్కేలు డ్రైవర్లని, కొత్తస్కేలు డ్రైవర్లని ఒక పద్ధతి పెట్టి, ఒకరితో మరొకరు కీచులాడుకునేట్లు అధికారులు చేస్తున్నారు. పాతస్కేలు పైరుమన్లను, డ్రయివర్లను ప్రమోటు చేస్తే, కొత్తస్కేలువారికి ప్రమోషన్లు వుండవు. కొత్తస్కేలువారిని చేస్తే, పాతస్కేలువారికి వుండవు పై పరిస్థితులనన్నిటిని దృష్టిలో పెట్టుకొని, యీ యిబ్బందులన్నీ తొలగిపోవాలని ఈ డిపార్టుమెంటల్ కాన్ఫరెన్సు తీర్మానించింది. కొన్ని నెలలకిందట రన్నింగు స్టాఫ్ అంతా సంతకాలు పెట్టి తమయిబ్బందులన్నిటిమీద విపులమైన మహజరును పంపితే, అధికార్లు నిర్లక్ష్యం వహించి ఊరుకున్నందుకు తీవ్రంగా ఖండించారు. కామ్రేడ్ సుబ్బరామయ్య "యిన్ని యిబ్బందులకింద యింతకాలంనుంచి కుమిలిపోతున్నప్పటికీ, నిరుత్సాహం,నెచ్చిపోవడమనేదిలేకుండా రైళ్ళ రాకపోకలను సక్రమంగా నడిపి యూనియన్ చూపిన దేశభక్తి కార్యక్రమమును జయప్రదంగా నెరవేర్చాం" అని యెంతో ఉత్సాహంతో చెప్పారు. బెజవాడవైపు చినగంజాం వరకు ఒకబ్యాచ్, అక్కడనుంచి మరొకటి మద్రాసువైపు నాయుడుపేటవరకు ఒకబ్యాచ్, అక్కడనుంచి మరొకటి బండ్లను తీసుకొనిపోయేటట్టుగా యేర్పాటు చేయాలన్నారు.

అనకాపల్లి తాలూకాలో రేషనింగు

అనకాపల్లి తాలూకాలో1944 సం॥ఏప్రిల్ 15 వ తేదీ నుండి యిన్‌ఫార్‌మల్ రేషనింగు అమలులో పెట్టారు; ఈ రేషనింగు సక్రమమైన పద్ధతిలో అమలు జరుగలేదు.

మొదట గ్రామమునకొక రేషను డిపో ఉంచెదమన్నారు; తరువాత అలా వీలుకాదని 106 రిటైలు రేషను షాపులను మాత్రమే తెరచారు. ఇందులో 1 రేషనుషాపు తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ వారిది. తక్కిన 105 రేషను డిపోలయినా 105గ్రామాలలోనులేవు. 6 పెద్ద గ్రామాలలో 16 డిపోలు అదనంగా ఉన్నవి. అంటే తాలూకాలోని150గ్రామాలకు 89 గ్రామాలలో మాత్రమే రేషను డిపోలు ఉన్నాయి.61గ్రామాలప్రజలుదినకూలీనష్టపడి పైగ్రామాలకుపోయి బియ్యం తెచ్చుకోవలసి వచ్చుచున్నది. నదులుదాటి వెళ్ళవలసిన గ్రామాలుకూడ కలవు. ఉదాహరణకు చూచికొండలో రేషనుషాపు లేదు. ఏరుదాటి గనవర్తివెళ్ళి తెచ్చుకోవాలి. ఏటికి వంతెనలేదు. హెచ్చునీరు వచ్చిన ఏటిని దాటలేరు.

ఇక గ్రామాలకు యిచ్చే రేషను మరి ఘోరముగా ఉన్నది. ఏనాడు తినిఎరుగని ఉప్పుడు బియ్యం తాలూకా అంతటా కూడా యిచ్చుచున్నారు. ఈబియ్యం యీప్రాంత ప్రజల ఆరోగ్యస్థితికి సరిపడక పోవుటచే చాలమంది ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోవుచున్నారు. పట్టణవాసులు మంచి బియ్యం కొరకు దొంగమార్కెట్లు వెదకుచున్నారు.

గ్రామాలలో తనకు సరిపడు ఆహారధాన్యములో ¼ వంతు మెట్టధాన్యం తప్పక కొనాలనే నిర్బంధమున్నది. ఏప్రాంతప్రజలు ఏ మెట్టధాన్యం తిను అలవాటు పడి యున్నారో తెలిసికొని వారికి ఆధాన్యం యివ్వడమునముచితము, కాని గంటెలు తినేవారికి జొన్నలు, జొన్నలు తినేవారికి గంటెలుయివ్వడముచేత ప్రజలు రేషను డిపోలలో బియ్యం కొనుట మానివేసి చాలమంది పస్తులపాలగుచున్నారు. తప్పనిసరిగా తిన్నవారు రోగాల పాలవుచున్నారు. వీరికి వైద్య సహాయము చూపు మేరలో కనిపించదు. ప్రస్తుతం మెట్టధాన్యం లేకపోవుటచేత పల్లెప్రజలు కూడా ¼ వంతు గోధుమలు కొనాలని నిర్బంధించుచున్నారు. అనకాపల్లిటవునులో గోధుమలు యిష్టముంటే తీసుకోవచ్చును. లేనిచో మానివేయవచ్చును. పల్లెలలోమాత్రం తప్పనిసరిగా తీసికోవాలట. ఎంతఘోరం! పైగా బియ్యం శేరు 1కి రు. 0-3-11 లు: గోధుమలు శేరు 0-4-3లు

చాల గ్రామాలలో రిటైలు రేషనుషాపు కీపర్లు బియ్యం శేరు 0-3-11 లకు అమ్మటకు బదులు 0-4-6, రు. 0-5-0 లకు కూడా, అమ్ముచు అధికలాభాలు పోగుచేస్తున్నారు. కొంతల సంగతి అడగనక్కరలేని పరిస్థితులలో నున్నవి. 4 శేర్లని అంతే 3 శేర్లే వచ్చుచున్నవి. చాల గ్రామాలలో రేషనుషాపులలో అక్కడ స్థానికముగా పెత్తనం చెలాయించు పెత్తందారులకు, మునసబు కరణాలకు, వారిదగ్గరవారికో అషాపుల్లోవంతు ఉండుటచేత రైతుసంఘాలు బలముగా ఉన్న గ్రామాలలోతప్ప తక్కినఅన్నిచోట్లపై అక్రమాలు జరుగుచున్నవి.

రేషనుకార్డులు యిచ్చునప్పుడు చాల గ్రామాలలో గ్రామాధికారులు కార్డు 1కి రు. 0-8-0, రు. 1-0-0 కూడా వసూలు చేశారు.

కాన వెంటనే - 1. అన్నిగ్రామాలలోను రేషనుషాపులు తెరువాలనియు; 2. ఉప్పుడు బియ్యం యిచ్చుటమాని పచ్చిబియ్యం యివ్వవలెనిందనియు; 3. పల్లె ప్రజలకు గోధుమలు, అలవాటులేని మెట్టధాన్యం యివ్వరాదనియు: 5. సక్రమమైన తూకాలు, పక్కాకొలతపాత్రలచే కొలిచేలాచేయించాలనియు; 6. లంచగొండితనం నిర్మూలించాలనియు ప్రభుత్వమును హెచ్చరించుచున్నాము.

పెంటకోట వెంకటరమణ,
అధ్యక్షుడు,
అనకాపల్లి తాలూకా రైతుసంఘం.

ఫారెస్టు అధికారుల అక్రమాలు

కృష్ణాజిల్లా నందిగాం తాలూకా రైతు సంఘ వర్కింగ్ కమిటీ మెంబరు శె. రామకృష్ణనాయుడు గారిలా వ్రాస్తున్నారు :

గిద్దలూరు ఫిర్కాకు చెందిన కృష్ణంసెట్టిపల్లె, కంచిపల్లె, బయనపల్లె, అక్కల్‌రెడ్డిపల్లె, అంబవరం - మొదలైన గ్రామాలు పూర్తిగా మెట్ట ప్రాంతం కావటంవల్ల, వర్షములు సరిగా కురియక అర్ధపంట మాత్రమే పండుతుంది. ఈ ప్రాంతపు రైతులు అడవి మేపులలో బండ్లు బాడుగకు తోలుకొని జీవిస్తారు. కాని, ఫారెస్టురేంజర్లకు, ఇతర ఉద్యోగులకు, వెట్టిచాకిరి చేయువారికే ఈ జీవనాధారమైనా కలుగును. ఉదాహరణకు, వారి దొడ్లకు కంకర, ఇసుక, మొరను, (రబ్బీసు) తోలుట కవసరమైన బండ్లు బాడుగ లేకుండానే తోలవలసి యున్నది. వర్షాకాలంలో కంకర వేయుటకు గుండు త్రవ్వే కూలీలు (ఎఱ్ఱజనులు) బాడుగ లేకుండానే త్రవ్వవలసి యున్నది. అలా త్రవ్వుటకు వీలుగాక, అడవిలో సేమనలు (సేద్యం) చేసుకొనవలెనంటే, ఫారెస్టు వాండ్లు అట్టిరైతులపై పెట్టు కష్టములు వర్ణనాతీతం. అలా, వారు నిలిచి నప్పుడు పోని రైతులు మేపులకు బాడుగకు పోయే ధైర్యం ఉండదు.

ఇంతేకాదు. బాడుగలు తోలునప్పుడుగాని, బండ్ల గడ్డికి పోవునప్పుడుగాని, రస్తాలు సరియైనవి కానందున బండ్లు వాల్లుపడి (బోల్తాపడి), నాట్లు - పరములు (అకులు, కమ్ములు) విరుగుట జరుగును. అప్పుడు రైతులు తాము కొట్టినకట్టెలతో సరిపెట్టుకొని, తిరిగిబండ్లను తోలుకు వచ్చెదరు. కాని బండ్లు మెట్ట చేరగానే, అనేక కేసులు బనాయించబడుతు తున్నాయి.

మరొక ఇబ్బందికూడా ఉంది. బీదరైతులు తమ పశువులకు గడ్డి పెర్మిట్లు తీసుకొని, బండ్లతో గడ్డి తెచ్చుకొని, ఎండవేసి, దానిని పశువులమేతకు వాడుట అలవాటు. కాని వెట్టిచాకిరి చేయనిరాకరించే రైతులు తమకు కావలసిన గడ్డికై కొండమీదికి వెళ్ళుటకు వీలు లేకుండా ఉన్నది. ఉదాహరణకు, 18-9-45 న రైతులు కొందరు పెర్మిట్లకై ఒక మనిషిని ఆఫీసరువద్ద ఉంచి, బండ్లను కొండమీదికి తోలుకువెళ్ళారు. సాధారణంగా బండ్లు తెల్లవారుఝామున 4 గంటలకు కొండలో ప్రవేశించును. ఉదయమే అధికారులు తమవద్దకు వచ్చిన మనిషికి పెర్మిట్లు ఇచ్చెదరు. ఈవిధంగా 18-9-45 వ తేదీని 5 బండ్లతో రైతులు కొండకుపోయి, గడ్డి కోసుకొను చుండగా, మాలకొండ పెంట ఫారెస్టరు బి. వై. జాన్ వచ్చి, బూతులు తిట్టుచూ, కొడవండ్లు లాక్కొని, మెట్టకు బయలుదేరమని నిర్బంధించెను. ఈలోగా, దస్తగిరి పీరు సాహెబు అనునతడు పెర్మిట్లు తీసుకొని వస్తూండగా, మధ్యలో వానిని పట్టుకొని, నోటికి వచ్చినట్లు తిట్టి, పెర్మిట్లు లాక్కొని వెళ్ళిపోయాడు. బండ్లు అప్పటికి కోసుకొన్న గడ్డితో మెట్టకు తిరిగి రాగానే, ఫారెస్టర్లు ఆగడ్డిని వేలంవేసి, కేసుపెట్టినారు. ఆ ఉదయం తాము పెర్మిట్లు యిచ్చినప్పటికీ, వారట్లు చేయుటకు సంకోచించలేదు.

రోడ్డు కంకరమీద నీళ్ళు పోయుటకు 1-2-0 చొప్పున ఇస్తామని కూలీలకు వాగ్దానంచేసి, పనిచేయించుకొన్న తరువాత సక్రమమైన కూలి యివ్వుటలేదు. అడిగినవారిని నోటికివచ్చినట్లు తిట్టుచున్నారు. అడగనివారికి కట్టెసామాన్లు చేసుకొని తీసుకు పొమ్మంటున్నారు. కాని, అలాతీసుకువెళ్తాంటే, స్పెషల్ డ్యూటీవాండ్లు వచ్చి, కేసులు బనాయించుచున్నారు. ఈ అక్రమాలన్నిటిని గూర్చి 19-9-45 వ తేదీన కృష్ణంశెట్టి పల్లె రైతులు జిల్లా ఫారెస్టు ఆఫీసరుకు, ఫారెస్టు కన్సర్వేటరుకు, జిల్లా కలెక్టరుకు పిటీషన్లద్వారా తెలియజేశారు.

పై ఫారెస్టుఉద్యోగులపై అధికారులు తగు చర్యగైకొని, యిట్టి అక్రమములు యిక జరుగకుండా చూచెదరని నమ్ముచున్నాను.

నిమ్నజాతుల ఫెడరేషన్‌కు చేయూత

నర్సరావుపేట తాలుకా ప్రథమ వ్యవసాయకూలీ మహాసభ

క్రిందటి నెల 9 వ తేదీ తెల్లవారేసరికి చిలకలూరిపేట మాలపల్లి ప్రక్కపొలంలో 'ఢాంగేనగర్' వెలిసింది. సాయంత్రం గం 4 లయ్యే సరికి చుట్టు ప్రక్కల 10 గ్రామలనుంచి వ్యవసాయకూలీలు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలనుంచి 6-30 గంటలవరకు సుశిక్షితమైన 200 మంది వ్యవసాయ కూలీలతో ఊరేగింపు జరిగింది. బట్టల దొంగమార్కెటుచేసే షావుకార్లు 'లోపలికి బయలు చేయుచున్నారనీ, జైళ్లలో పెట్టుతారనీ మొరిగారు. "దొంగమార్కెట్ నశించాలి" "నిమ్నజాతుల హక్కులను అంగీకరించాలి" అనే నినాదాలతోను, 40 ఎఱ్ఱజండాలతోను ఊరేగింపు గ్రామమంతా తిరిగింది. నూలు వ్యాపారస్తులంతా, తమవద్ద నూలు కొనుక్కొనేవారు యీ ఊరేగింపులోవుండటం జూచి, ఉగ్రులయ్యారు. సాయంత్రం 7 గంటలయ్యేసరికి వూరేగింపు "ఢాంగేనగర్" లోకి తిరిగి వచ్చింది.

ఈ ఊరేగింపును చూచేసరికల్లా [illegible] పట్టాను మాలపల్లి పెద్దలంతా, అదివరకు ఏమీ ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ, వెంటనే అతిథులందరినీ సత్కరించారు. కులంలోని ఉమ్మడిసొమ్ము రూ. 30లు పెట్టి భోజనాలకు ప్రయత్నం చేశారు. కామ్రేడ్ యం. పార్వతి జెండాపాట పాడింది. కామ్రేడ్ తేరిదేవల్లి కృష్ణమూర్తి ఎఱ్ఱజెండానెగురవేస్తూ, 28 సంవత్సరాల క్రిందట రష్యాదేశంలో యీ జెండాను ప్రథమవ్యాయం ఎలాఎగురవేసింది, అప్పటి నుంచి కార్మిక సంఘాల చరిత్రను గురించి మాట్లాడారు. తరువాత మహాసభ ప్రారంభమయింది. 400 మంది హాజరయ్యారు. బహిరంగ సభకు జిల్లా వ్యవసాయకూలీ సంఘాధ్యక్షుడు కామ్రేడ్ కాటోరు రామస్వామి అధ్యక్షత వహించారు. రేపల్లె తాలూకా వ్యవసాయకూలీ సంఘాధ్యక్షుడు కామ్రేడ్ దముగు పీటర్ తన తాలూకాలో వ్యవసాయ కూలీసంఘం సాధించిన విజయాలను, తమ నెదుర్కొన్న సమస్యలను, తాము వాటిని ఎలా పరిష్కరించుకొన్నది - వివరించారు. జిల్లా వ్యవసాయకూలీసంఘ సెక్రటరీ కామ్రేడ్ మల్లికార్జునశర్మ జిల్లా వ్యవసాయ కూలీసంఘం చేసిన పనులను, నేటి జాతీయ అంతర్జాతీయ రాజకీయాలను వివరించారు. కామ్రేడ్ రామస్వామి అధ్యక్షోపన్యాసం ప్రజలను ఉర్రూతలూగించింది.

యీ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డవి: (1) ప్రపంచ ప్రజాస్వామ్య శక్తుల విజయానికి అభినందిస్తూ, చర్చిల్ అమెరీలను ఓడించినందుకు బ్రిటిష్ కార్మిక వర్గాన్ని అభినందిస్తూ, జాతీయైక్యతతో జాతీయ ప్రభుత్వాన్ని సాధించమని భారత దేశభక్త పార్టీలవారందరికీ విజ్ఞప్తి చేశారు. (2) నిమ్నజాతుల ఫెడరేషన్‌ను బలపరుస్తూ మరొకతీర్మానం. (3) అధికాహారోత్పత్తికై మద్రాసుప్రభుత్వంచేసిన ప్రకటనలను ఆధారంగాచేసుకొని పూర్వపువ్యవసాయ కూలీలు సాగులోకి తీసుకొనివచ్చిన బంజరులను ఖాళీ చేయించి, మిలిటరీ కుటుంబాలకు యివ్వటం గ్రామ శాంతికి భంగకరమని, ఖాళీగావున్న బంజరులే మిలిటరీకుటుంబాలకు ఈయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం (4) నర్సరావుపేట తాలూకాలో వేలూరు మిలిటరీ కుటుంబాలు క్రిందటి 3 సంవత్సరాలనుంచీ సాగుచేస్తూ వచ్చిన బంజరు భూములను ఖాళీ చేయించి, కొత్తవారికి యివ్వటం అన్యాయమనీ, ఆ ఆర్డరును ఉపసంహరించుకోమని తీర్మానించారు. (5) నూలుకోటాను పూర్తిగా రేషనింగు కార్డుల ప్రకారం పంపిణీ చేయాలని మరొక తీర్మానం చేశారు. రాత్రి 11 గంటలకు మహాసభ ముగిసింది. అప్పటికు వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం కాదికొండదళం 'కష్టజీవి' బుర్రకథ చెప్పారు. మరుసటిరాత్రి వ్యవసాయ కూలీ యువకులు 'తెనుగుతల్లి' నాటకాన్ని ప్రదర్శించారు.

వ్యవసాయకూలీల కిచ్చిన బంజర్లను తిరిగి లాక్కొనరాదు

క్రిందటి నెల 17, 18 తేదీలలో, గుంటూరు జిల్లా వ్యవసాయ కూలీసంఘ కార్యకర్తల సమావేశం తెనాలిలో జిల్లా సంఘ ఆఫీసులో, కాటోరు రామస్వామిగారి అధ్యక్షతక్రింద జరిగింది. వివిధ తాలూకాలనుండి 42 మంది వచ్చారు. సమావేశంలో వివిధ తాలూకాల సమస్యలను, ప్రస్తుత రాజకీయ కర్తవ్యాలను గురించి చర్చించి ఈ దిగువ నిర్ణయాలను గావించారు:

యుద్ధం వచ్చిన తరువాత "అధిక ఆహారోత్పత్తి" కోసం, మద్రాస్ ప్రభుత్వం చేసిన ప్రకటన నాధారంగా తీసుకొని, జిల్లా వ్యవసాయ కూలీసంఘం దేశరక్షణకు, అధికాహారోత్పత్తి అవసరమని గుర్తించి బంజర్లను సాగుచేయటానికి వ్యవసాయ కూలీలను అనేక విధాల ప్రోత్సహించింది. వివిధ తాలూకాల్లో వందలాది బీద వ్యవసాయ కుటుంబాలు 1500 ఎకరాలబంజరును, అనేక వ్యయ ప్రయాసలకోర్చి సాగుచేసి, హెచ్చు శిస్తులు, పెనాల్టీలు చెల్లించియున్నారు. ఈ భూములనే స్థానికాధికారులు మిలిటరీ కుటుంబాలకు యిస్తూ బంజరు సాగుకు ఆటంకాలు కల్పిస్తున్నారు. వీటివల్ల మిలిటరీవాళ్ళకు, వ్యవసాయ కూలీలకు సంఘర్షణలు వచ్చి గ్రామ జీవితానికి, శాంతికి భంగం కల్గుతున్నది. దేశరక్షణకై పోరాడిన సైనికులకు బంజరు యివ్వవద్దని మా ఉద్దేశం కాదు. ఇప్పుడు సాగులోఉన్నదికాక, ఇంకా కొన్నివేల యకరాల బంజరు రేపల్లె, తెనాలి యితరచోట్ల ఉంది. అట్టి బంజరును, నిరుద్యోగులైన మిలిటరీ వారికి ప్రత్యేకంగా కాలనీలు ఏర్పరచి ఇవ్వవలెనని, గ్రామ కక్షలకు దారితీసే స్థానికాధికారుల విపరీత చర్యలను అరికట్టాలనీ ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

రానున్న ఎన్నికల సందర్భములో వ్యవసాయ కూలీలు తమ కర్తవ్యాన్ని నిర్ణయించుకొనుటకు, మిలిటరీనుండి తిరిగివచ్చే సైనిక వ్యవసాయ కూలీ సోదరుల నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి తగిన కార్యక్రమం తీసుకోటానికి, యితర ఆర్థిక సాంఘిక సమస్యలను చక్కబరుచుకోటానికిగాను, వివిధ తాలూకాల్లోని వ్యవసాయ కూలీ ఉద్యమాన్ని కేంద్రీకరించుటకు, గుంటూరు జిల్లా 4 వ వ్యవసాయ కూలీ మహాసభను తెనాలి తాలూకా, కొల్లూరుగ్రామంలో అక్టోబరు నెలాఖరులో జరుపుటకు నిర్ణయించడమైనది.

రానున్న ఎన్నికల సందర్భములో ఓటర్ల జాబితాను సరిచేసే గడువు అక్టోబరు 15 వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. కావున ముఖ్యంగా నిమ్నజాతులకు చెందిన వ్యవసాయ కూలీలందరు ఈ గడువు లోపల అర్హతగలిగి జాబితాలో చేర్చబడనివారి నందరినీ, వెంటనే ఓటర్లుగా చేర్చడానికి పూనుకోవాలి.

"దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా;
దేశాభిమానము నాకు కద్దని
వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్
పూనియేదైనాను ఒక మేల్
చేసి జనులకు చూపవోయ్‌।
....
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్‌।"

నిజమైన ప్రజాప్రతినిధులను గెలిపించడమే మనకర్తవ్యం

విశాఖజిల్లా విద్యార్థిమహాసభ నిర్ణయం

అని గురజాడమహాకవి తన అమరసందేశాన్ని తొలిసారి పలికింది విజయనగరంలో, ఈనాడు 'విశాఖజిల్లా విద్యార్థి ఫెడరేషన్ 5 వ మహాసభ' నాహ్వానించిందీ విజయనగరమే.

విజయనగరవిద్యార్థుల్లో రాజకీయచైతన్యం ఉచ్చస్థాయికి వచ్చింది 1942 ఆగస్టు సంక్షోభదశలో. ఆరోజుల్లో దేశమంతటి తోపాటు విజయనగర విద్యార్థిలోకంకూడా అల్లకల్లోలమయింది. విద్యార్థుల్లో పొంగిపొరలిపోతున్న అనేకాన్ని సక్రమ మార్గాలకు మళ్ళించడానికి విద్యార్థి ఫెడరేషన్ సర్వశక్తులతోనూ కృషిచేసింది. విచ్ఛిన్నకారుల కుతంత్రాలను తూర్పారపట్టింది; విద్యార్థులలో నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రచారంచేసింది. దీని కృషి జయప్రదమయింది. ఇందుకు నిదర్శనం - 1942 లో 200 మాత్రమే ఉండిన పట్టణ విద్యార్థిఫెడరేషన్‌సభ్యత్వం, 1945 లో పాఠశాలలు తెరచిన తొలిరోజులకే 620 కి పెరగడమే. ఈనాడు విజయనగర విద్యార్థి జీవితంలో విద్యార్థిఫెడరేషన్ ప్రధాన శక్తి.

భారతజాతి ఈనాడు మరింత విషమ పరిస్థితుల నెదుర్కొంటూంది. ప్రధాన జాతీయ నాయకులుగా మనం పూజించినవారే నేడు అన్నదమ్ములమధ్య అంతర్యుద్ధాలను రెచ్చగొడుతున్నారు. మహానుభావుడు అప్పరాయ కవి మనకు చూపిపోయిన ఆదర్శాలను తిరిగి మననం చేసికొని, ఆచరణలో పెట్టవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. విజయనగరం విద్యార్థులు తమవంతు కర్తవ్యాన్ని ఎంతవరకు నెరవేర్చుతారు ? అన్నప్రశ్నతోనే విజయనగరం వెళ్ళాను.

దేశకల్యాణమే ప్రధాన లక్ష్యం

సెప్టెంబరు 15,16 తేదీలలో ఉదయంపూట ప్రతినిధులసభలు జరిగాయి. సభాస్థలంలో దేశానొక్క ఉరిత్రాడులాగ బిగించి పట్టిన 'ఇండియారక్షణ చట్టం' రద్దుకావాలనీ; రాజకీయ ఖైదీల నందరినీ విడుదలచేయాలనీ; వయోజన వోటింగుహక్కు కావాలనీ; స్వయం నిర్ణయాధికారాన్ని, విడిపోయే హక్కును అంగీకరించాలనే-నినాదాలు దేశసౌభాగ్యదాయకమైన సందారుపల్ల విద్యార్థుల శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయి. "ఉపాధ్యాయుల జీతాలను హెచ్చించాలి" అనే నినాదం విద్యార్థుల, ఉపాధ్యాయుల మధ్య ఉన్న సన్నిహితత్వాన్ని వెల్లడి చేస్తూంది.

విజయనగరం విద్యార్థి రంగంలో ఒకప్పుడు ప్రధానపాత్ర నిర్వహించి, ఈనాడు జిల్లాలో ప్రముఖ కార్మిక నాయకులుగాఉన్న వై. విజయకుమార్ ప్రతినిధుల సభకు అధ్యక్షత వహించారు. ఒరిస్సా విద్యార్థి ఉద్యమ నిర్మాత అయిన మన్మోహన్‌మిశ్రా (మహాసభప్రారంభకులు); ఆంధ్రరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ ప్రధానకార్యదర్శి యస్. వి. వరప్రయ్య; ఆంధ్రరాష్ట్ర ప్రజా నాట్యమండలి కార్యదర్శి డాక్టరు బి. రాజారావు గార్లు వేదిక నలంకరించారు. గురజాడ మహాకవి అమర గానంతో సభ ప్రారంభమయింది.

అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్టాల నుండి మొత్తం 34 మంది ప్రతినిధులు వచ్చారు. ప్రత్యేకాహ్వానాలు పొందిన 15 మంది ప్రేక్షకులు, వచ్చారు. విశాఖపట్నం హార్బరునుంచి చిట్టివలస నుంచి 20 మంది సౌహార్ద్ర కార్మిక ప్రతినిధులు రావడం చెప్పదగిన విశేషం.

ఎన్నికల్లో

నినాదాల్లో ప్రతిబింబించిన దేశసేవా తత్పరత ప్రతినిధులసభలో ఆమోదించబడిన తీర్మానాల్లో ప్రస్ఫుటమయింది. ప్రధాన రాజకీయ పార్టీలమధ్య ఐక్యత లేకపోవడంవల్ల కలుగుతూన్న అనర్థాలనుచూచి ఆందోళన వెల్లడించింది రాజకీయ తీర్మానం. ఈపరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలుసుకోగల అవకాశం ఎన్నికలద్వారా కలిగినందుకు సంతోషం తెలిపింది. కాని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఓటింగు హక్కు లేకపోవడాన్ని ఖండించింది. ప్రస్తుతమున్న గవర్నర్ల నిరంకుశ పరిపాలనక్రింద, 'ఇండియారక్షణచట్టం' క్రింద ఎన్నికలు సక్రమంగా జరుగజాలవు గాబట్టి రాష్ట్రాల్లో ప్రధానరాజకీయ పక్షాల సంయుక్త మంత్రివర్గా లేర్పడాలని కోరింది. ఎన్నికలలో నిజమైన ప్రజాప్రతినిధులను గెలిపించడానికి విద్యార్థులు అన్నివిధాలపాటుపడాలని ఉద్బోధించింది.

ఈ తీర్మానాన్ని యస్. వి. సూర్యనారాయణగారు ప్రవేశపెట్టారు. నాయకులు విడుదలయారనే సంతోషం మెరుపులా మెరిసి, 'సిమ్లా' కారుమేఘాల్లో ఎలాఅది అంతరించిపోయిందో ఆయనవివరించారు. సిమ్లాసమావేశం భగ్నమవడాన్నే ముస్లింలీగ్‌మీద ఒక గొప్పవిజయంసాధించినట్టుగాచెప్పుకొనిమురిసిపోతున్న నాయకుల తెలివితక్కువ తనాన్ని బట్టబయలుచేశారు. 'ఎన్నికల్లో ప్రజాప్రతినిధులనే' గెలిపించాలి అని తీర్మానంలో ఉన్న మాటప్రాధాన్యాన్ని వారీవిధంగా వివరించారు: "చెట్టుపేరు చెప్పి కాయలనమ్ముకునే రోజులు గతించి పోయాయి. ఏమార్గం మనల్ని స్వాతంత్ర్య గమ్యస్థానం చేర్చి, శాంతి, సౌఖ్యాభివృద్ధులు చేకూర్చగలదో తెలుసుకోగల విషయజ్ఞానం మనకుంది. ఎవరు ప్రజలకు మేలుచేయగలరో మనం నిర్ణయించుకోగలం. కాబట్టి కాంగ్రెసు పేరుగాని, మరే పార్టీపేరుగాని చెప్పుకొని వచ్చినంత మాత్రంచేత మనం వోటివ్వకూడదు. ఆయాఅభ్యర్థుల నిజాయితీనిబట్టే మనం వోటివ్వాలి. ఇంతమాత్రంచేత మనం కాంగ్రెసును బలపరచడం లేదని ఎవరైనా అనుకుంటే, అది పొరబాటు. మన పతాకంమీదనున్న 'శాంతి స్వాతంత్ర్యాభ్యుదయా'లనే ఆశయాలను మనకు బోధించింది ఈకాంగ్రెసుమహాసంస్థే. ఆ కాంగ్రెసు సత్సంప్రదాయాల ననుసరించే మనం నిజమయిన ప్రజాప్రతినిధులను గెలిపించాలి అనే నిర్ణయానికి వస్తున్నాం. కాంగ్రెసు, లీగు, లేక కమ్యూనిష్టుపార్టీల ముద్రలతో మనకు పనిలేదు" అని అన్నారు.

ఇతర తీర్మానాలు

యుద్ధానంతర పునర్నిర్మాణంలో భారతదేశంలో 7, 8 సంవత్సరాల మొదలు 13, 14 సంవత్సరాలలోపు వారందరికీ నిర్బంధ విద్య ఉంటుందని మద్రాసు ప్రభుత్వంప్రకటించింది. ఒకవైపు ఇలా 'కాగితపు ప్రకటన" చేస్తూనే మరోవైపు నిరుద్యోగం సాకుచెప్పి విద్యాభివృద్ధిని కుంటుపరుస్తూంది. నూతన కళాశాలలు అవసరం లేదంటూంది. ఈవైఖరిని ఖండిస్తూ నిర్బంధ విద్యను వెంటనే అమలు జరపాలనీ; నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలను పెంపొందించాలని తీర్మానించారు.

చికాకోలులో ఫస్టుగ్రేడు కాలేజీపెట్టాలనీ; విశాఖ పట్టణంలోని వైద్యకళాశాలను అభివృద్ధి పర్చాలనీ; విశాఖ పట్టణంలో విమాన, నౌకా, యింజనీరింగు కళాశాలల నేర్పాటు చేయాలనీ; బెజవాడ, రాయలసీమలో కొత్తగా ఇంజనీరింగు కాలేజీలను పెట్టాలనీ; గుంటూరులో వైద్యకళాశాలను పెట్టాలనీ ఈ తీర్మానం కోరింది.

విశాఖ పట్టణంలోని వైద్యకళాశాలలోని అత్యవసర పరికరాలను ఇతర ప్రదేశాలకు మార్చారనీ; అందువల్ల అక్కడ వైద్య సౌకర్యానికి చాలభంగం కలిగింది కాబట్టి, వాటిని వెంటనేతిరిగి పంపించాలనీ కోరుతూ ఒక తీర్మానం చేశారు.

సంస్కృత కళాశాలలో ప్యాసయినవారికి ఇంగ్లీషు రాదనే కారణం మీద ఉద్యోగాలివ్వడం మానకూడదని ఒకతీర్మానం. విశాఖ పట్టణం హైస్కూళ్ళలో జీతాల హెచ్చింపును రద్దు చేయాలనీ; విజయనగరంలో బోర్డింగుహౌసుకిస్తున్నగ్రాంటును రు.17,060 నుంచి రు. 20,000 లకు హెచ్చించి దానిని దుర్వినియోగం చేయకుండా విద్యార్థుల సౌకర్యాల కోసమే వినియోగించాలనీ; విజయనగరం కాలేజీలో విద్యార్థినులకు తగిన విశ్రాంతి సౌకర్యా లేర్పాటుచేయాలనీ; బోర్డు హైస్కూళ్ళలో నిమ్నజాతి విద్యార్థులకు ఉచిత విద్యాసౌకర్యా లేర్పాటుచేయాలనీ, ప్రభుత్వం ఇస్తున్న లేబరు స్కాలర్‌షిప్పులను హెచ్చించాలనీ తీర్మానాలు చేశారు. ఈ ఏడు స్కూళ్లు తెరచిన తరువాత నెల, నెల పదిహేనురోజుల వరకూ పుస్తకాలు రాలేదు. అందువల్ల 9 నెలల కోర్సు 7½ నెలల్లోనే పూర్తిచేయవలసివుంటుంది. కాబట్టి సిలబస్ తగ్గించాలని ఒక తీర్మానం కోరింది.

రాయలసీమ జిల్లాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేర్చడానికి, రాయలసీమ విద్యాభివృద్ధికి కృషి చేయాలనీ; విశ్వవిద్యాలయం ఆంధ్ర చారిత్రక పరిశోధనలు జరిపించాలనీ: ఆంధ్రదేశంలో కేంద్రమ్యూజియం నెలకొల్పాలనీ. సెనేటులో విద్యార్థి ప్రతినిధిని కూడా తీసుకోవాలనీ తీర్మానాలు చేశారు.

ఉపాధ్యాయుల జీతాలను హెచ్చించాలని కూడా ఒక తీర్మానం జరిగింది.

[illegible] ఖైదీలను విడుదల చేయాలనీ; 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఎడల ప్రభుత్వం [illegible] తీర్మానాలు చేశారు.

కొత్త సంవత్సరానికి జె. వి. [illegible] జిల్లాసంఘ కార్యదర్శిగాను, కె. పున్నయ్యను సహాయ కార్యదర్శిగాను ఎన్నుకున్నారు.

వాగ్వాద పోటీలు

16వ తేదీ సాయంత్రం వక్తృత్వ, వ్యాసరచన, సంగీత పోటీలు జరిగాయి.

హైస్కూలు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు చాలమంది పాల్గొన్నారు. హైస్కూలు పోటీలో విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. జె. విశాలాక్షి అనే 9 ఏళ్ళబాలిక, తడబాటు లేకుండా విద్యార్థుల్లో ఐక్యతయొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడుతుంటే సభికులందరూ ముగ్ధులయారు.

ఆంధ్రదేశంలో సంగీత కళాశాలఉన్నది ఒక్క విజయనగరంలోనే. అందువల్ల సంగీత పోటీలో సుమారు డజనుకు పైగా విద్యార్థులు పాల్గొనడంసహజమే [illegible] పోటీలు జరిగాయి. స్థాయికిమించిన నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు విద్యార్థులు. అనువిక సంగీత పోటీలో జె.వి.అన్నపూర్ణ, వి. లక్ష్మి అనే ఇద్దరు బాలికలు మొదటి బహుమతిని పంచుకొన్నారు. వి. కృష్ణాజీ అనే 12 ఏళ్ళ విద్యార్థి మృదుమధురంగా పాడి ప్రత్యేక బహుమానం పొందాడు.

పోటీల అనంతరం డాక్టరు రాజారావు గారు 'పాములవాని' నృత్యం ప్రదర్శించారు. కుడిచేతిని నాగుసర్పంగా చిత్రించుకొని, నాగస్వరానికి దానిలోని వివిధ విన్యాసాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు.

మ హా స భ

16 వ తేదీ. 'శాంతి స్వాతంత్ర్య అభ్యుదయ' పతాకాలతో ఊరేగింపు బయలుదేరింది. ఊరేగింపుతోనే వర్షంకూడ ప్రారంభమయింది. కాని ఊరేగింపులో రెండువందల మందిలో ఒక్కరు కూడా విడిచిపోలేదు. వర్షంకురుస్తున్నా ఇలా సాగిపోవడాన్ని పురజనులు హర్షించారు. 'దొంగ మార్కెట్లు నశించాలి' మొదలయిన ప్రజోపయోగ నినాదాలకు వారు సంతోషించారు.

పార్కులో బహిరంగసభ. విద్యార్థులు, విద్యార్థినులు ఉపాధ్యాయులు, లాయర్లు మొదలయిన వారంతా మొత్తం 1200 మంది సభకు వచ్చారు.

కామ్రేడ్ మన్మోహన్ మిశ్రా మహాసభను ప్రారంభిస్తూ ఇలా అన్నారు :

"ప్రస్తుత పరిస్థితులు విద్యార్థి జీవితానికెంత ప్రమాదకర మయినవో మీరు తెలుసుకోవాలి. ఈనాడు స్వలాభపరుల దుశ్చేష్టలు విద్యార్థి రంగంలోకి కూడా వ్యాపిస్తున్నాయి. కలకత్తాలో, మైమెన్‌సింగు జిల్లాలో ఒక కోటీశ్వరుడు ఒక స్త్రీ కళాశాలను కొన్నాడు. అందులోని విద్యార్థినులను రాత్రిళ్ళు తన బంగాళాకువచ్చి తనమనసంతృప్తిచేయవలసిందని నిర్బంధించాడు. ఆ సోదరీమణులందుకు నిరాకరించేసరికి ఆ కాలేజీని మూసివేశాడు. వారు విద్యాసౌకర్యాలు లేక అల్లాడుతున్నారు.

"కలకత్తాలో [illegible] విద్యార్థి కాల్షియం గ్లూకొనేట్ అనే పదార్థాన్ని తయారు చేసే సూత్రాన్ని కనిపెట్టాడు. విశ్వవిద్యాలయాధికారులు ఆ సూత్రాన్ని ఒక పంచదార ఫ్యాక్టరీ యజమాని

(మిగతా 16 వ పేజీ)

సామ్రాజ్యతృష్ణను అరికట్టాలి

ఇండోచైనా, ఇండొనేసియా, మలయాలు తిరిగి మిత్రరాజ్యాలకు వశమయినప్పటినుంచీ ఆక్కడి ప్రజలు సంపూర్ణ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యప్రభుత్వాల స్థాపనకోసం పోరాటమారంభించారు. యుద్ధానికి పూర్వం ఇండోచైనా ఫ్రెంచిసామ్రాజ్యవాదులక్రింద, ఇండోనేసియా దీవులు (జావా, సుమిత్రా, బోర్నియో మొదలైనవి) డచ్చి సామ్రాజ్యవాదుల క్రింద, మలయా బ్రిటిష్ సామ్రాజ్యవాదులక్రింద, బానిస దేశాలుగా ఉండేవి. జపానుసేనల ఆక్రమణకాలంలో ఈదేశాల ప్రజలు గెరిల్లాపోరాటాలు సాగించారు. జపాను ఓడింపబడిన వెంటనే ప్రజాప్రభుత్వాలు స్థాపించుకున్నారు. ఇండోచైనా కొత్త ప్రధాని హో-చిన్-మిన్ నేషనలిస్టుపార్టీ అనే జాతీయ సంస్థకు నాయకుడు; గెరిల్లాపోరాటాలలో ఆరితేరిన దేశభక్తుడు. ఇండొనేసియన్ రిపబ్లిక్కుకు అధ్యక్షుడైన డాక్టరు సొకార్నో ఒక ప్రకటనలో ఇలా తెలియ జేశారు. "మా ఇండొనేసియన్ ఉద్యమం పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులపై ఏర్పరచబడనున్న స్వాతంత్ర్యం కోసం నడుపబడుతోంది. ఇండొనేసియన్ ప్రజల్ని దోచుకునే డచ్చి సామ్రాజ్యవాదుల పరిపాలనకు మేం వ్యతిరేకులం. తిరిగి ఆ పరిపాలన కొనసాగకుండా చేయడమే మా ఆశయం. అన్ని పార్టీలవారు మాలో ఉన్నారు." ఇక మలయాలో నివసించే చైనా ప్రజల ప్రతినిధులూ, మలయన్ల ప్రతినిధులూ, భారతీయుల ప్రతినిధులూ, కలిసిఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వమే మా ధ్యేయమని మలయన్ జాతీయ నాయకులు స్పష్టం చేశారు.

ఈ వలసదేశాల స్వాతంత్ర్యోద్యమాన్ని అణచడానికి బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు జపాన్ సేనల సహకారం తీసుకోడానిక్కూడా సంకోచించడంలేదు. ఈ సేనలను నిరాయుధం చేసి, జపానుకు తిరిగి పంపివేయవలసిన సమయంలో వారి సహాయాన్నే తీసుకొంటున్నారంటే (లా అండ్ ఆర్డర్లను కాపాడ్డం కోసమట!) బ్రిటిష్ పరిపాలకులు తమతోటి ఫ్రెంచి, డచ్చి సామ్రాజ్యవాదులకు చేదోడు వాదోడుగా ఉన్నారన్నమాట.

మన దేశం నుంచి కూడా భారతీయ సైనికుల్ని విమానాల మీద జావాకు తీసుకువెళ్ళారు. లక్షలాది భారత సైనికులు దేశదేశాల్లో తమ రక్తాన్ని ధారపోసి ఫాసిజాన్ని ఎదుర్కొన్నారంటే, తిరిగి సామ్రాజ్యవాదుల అధికారాన్ని బలపరచడానికేనా? ఈ విషయంలో ఇండియా ప్రభుత్వ చర్యను గర్హిస్తూ దేశమంతటా ఆందోళన చేయడం అవసరం. ఇండొనేసియన్ ప్రజల స్వాతంత్ర్యోద్యమాన్ని అణచడానికి పంపబడే ఆయుధాలను ఓడలలో ఎక్కించ నిరాకరించిన ఆస్ట్రేలియన్ నావికులు ఎంతైనా ప్రశంసాపాత్రులు. మన దేశంలో కూడా అందరం గొంతెత్తి మన సైనికుల్ని ఇండియాకు తిరిగి రప్పించేలా ప్రభుత్వంమీద ఒత్తిడి చేదాం.

కాపుకులస్థులలో నూతన చైతన్యం

★

22-9-45 వ తేదీని ఉత్తర విశాఖ జిల్లాలో నరసన్నపేటకు సమీపంగా ఉన్న మెలుకువలవలో జిల్లా కాపుమహాసభ జరిగింది. శ్రీ న్యాయపతి నారాయణమూర్తిగారు అధ్యక్షత వహించారు. సాయంకాలం 5 గంటలకు బ్యాండు వాయిద్యంతో అధ్యక్షుని ఊరేగించి, సభాస్థలికి తీసుకువచ్చారు. సభకు షుమారు 3000 మంది హాజరయారు.

అధ్యక్షులు ఉపన్యసిస్తూ, నేటి ప్రజాస్వామికయుగంలో ప్రతిజాతి, ప్రతికులం మేల్కొని తమ హక్కులకోసం, ఉజ్వలమైన భవిష్యత్తుకోసం, ఎలా ముందడుగు వేస్తున్నారో వివరించారు. విశాఖపట్నం జిల్లాలో నివసించే పదిలక్షల కాపుకులస్థుల అభ్యున్నతికై యువకులు మార్గం చూపుతున్నందుకు సంతోషం ప్రకటించారు.

తరువాత సంఘకార్యదర్శి కరిమి నారాయణ అప్పలనాయుడుగారు సంఘ నివేదికను చదివారు. సంఘంద్వారా, వెనుకబడియున్న కాపుకులస్థులు నేటి ప్రజాస్వామ్య యుగంలో ఉచిత స్థానమలంకరించ వలసియుందని హెచ్చరించారు. తరవాత వందన బిచ్చన్నవాయుడు, బాబూవరంకుళంనాయుడుగారలూ, చికాకోల్‌లో లాయరుగా ఉన్న బల్లా నరసింహులుగారూ ఉపన్యసించారు.

చీపురుపల్లి తాలూకా కమ్యూనిస్టుపార్టీ ఆర్గనైజరు కామ్రేడ్ అంబళ్ళ సూర్యారావు, తోటికులస్థులమంతా సోదరభావంతో మెలగుతూ, అన్యోన్య సహకారం చేసుకోవలసిందని విజ్ఞప్తి చేశారు. నిరక్షరాస్యతను నిర్మూలించుకోడానికి పాటుపడమని చెప్పారు.

అధ్యక్షుని అంత్యోపన్యాసంతో మహాసభ పూర్తయింది.

(12 వ పేజీ తరువాయి) విషయాలనుగూర్చి చెప్పిన మీదట వారు పనులకుపోవుట కంగీకరించారు.

పై షరతులను అమలుజరుపుటకు తాము గ్యారంటీ చేస్తున్నామని జిల్లాకలెక్టరు, లేబరు కమీషనరు హామీ యిచ్చారు.

కాని 28 వ తేదీ ప్రకటనలో, సమ్మె అంతమైపోయిందనీ, సి ని యా రి టి ని బ ట్టి కార్మికులను తీసుకొంటామనీ - మాత్రమే ఉంది.

యజమానులు అంగీకరించినది ఈ ప్రకటన లోని విషయాలు మాత్రమే అయితే, మరియొక సమ్మెకు కార్మికులను ప్రోత్సహిస్తున్నారన్నమాట. జిల్లాకలెక్టరు, లేబరు కమీషనరు ప్రస్తుతం అంగీకరించిన షరతులను అమలుజరుపుటకు గ్యారంటీ చేసి, మిగిలిన కోర్కెలను గూర్చి విచారణ చేస్తామని హామీ యిచ్చినవిదపనే సమ్మె ఆపుచేయబడింది. ఈ ప్రకటనప్రకారం యజమానులు కార్మికులను మోసగిస్తున్నారని తెలుస్తోంది. లేబరుకమీషనరు, జిల్లాకలెక్టరు వెంటనే తగుచర్య తీసుకొనవసినది. కార్మికులలో అసంతృప్తి అధికమై, సమ్మెకుదారితీస్తుంది. అందుకు కారకులు యజమానులు, జిల్లాకలెక్టరు, లేబరు కమీషనరులు మాత్రమే అవుతారు.

(9 వ పేజీ తరువాయి)కమ్మి, ఆ విద్యార్థిని వెళ్ళగొట్టారు. (నిస్సి-విస్సి) ఇలాంటి ఉదాహరణలు ఈనాడు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. నేను చదువుతూన్న 'రెవెంషా కాలేజీ'లో విద్యార్థులకు తగిన వసతి లేదు. కొందరు రాత్రిళ్లు రైల్వే ప్లాటుఫారం మీద నిద్రపోతున్నారు.

"ఒకవైపు ఇలాంటి పరిస్థితులు. మరోవైపున, నిస్పృహావస్థలో పడికొట్టుకుపోతూన్న విద్యార్థులు అక్కడక్కడ చాల అసభ్యపు ప్రవర్తనలకు పూనుకుంటున్నారు. ఉజ్వలమైన భవిష్యద్భారత దేశాన్ని నిర్మించవలసిన విద్యార్థులు ఈవిధంగా పతనమవడం చాల విషాదకరం. ఈవిషాదస్థితికి కారణం ప్రధాన రాజకీయ పార్టీల్లో ఐక్యతలేకపోవడం. విద్యార్థులమైన మనం సుస్థిరమైన ఐక్యతను నిర్మించుకొని నాయకులకు మార్గం చూపాలి. కలకత్తా మొదలైన ప్రదేశాల్లోని విషాద పరిస్థితులు ఇతర ప్రాంతాలక్కూడా వ్యాపించకుండా చూడాలి. ఉత్తమపౌరులుగా తయారుకాడానికి ఐక్యం కావాలి."

తరువాత యన్.వి. నరసయ్య ఇలా మాట్లాడారు: "జాతీయైక్యత లేకపోవడంవల్ల దేశంలో, ముఖ్యంగా మన విద్యార్థి రంగంలో ఏర్పడుతూన్న దారుణ పరిస్థితులను మిత్రా మనకళ్ళముందుంచారు. మనపైఎంత మహత్తర బాధ్యత ఉందో ఇది స్పష్టం చేస్తూంది.

ఇతర దేశాలీనాడు జాతీయైక్యత ద్వారా అభ్యుదయమార్గాన ముందుకు సాగిపోతున్నాయి. కాని మనమింకా సెక్షన్ 93 పరిపాలనక్రిందే ఉన్నాము. మన నాయకులు ఐక్యతను దారితీయకుండా విచ్ఛిన్నకర పోకడలను రెచ్చగొడుతున్నారు. విద్యార్థి ఫెడరేషన్ కమ్యూనిస్టుపార్టీ సంస్థ అని విద్యార్థికాంగ్రెసువారు, కాంగ్రెసు నాయకుల అండచూచుకొని ప్రచారం సాగిస్తున్నారు. ఇది సర్వాబద్ధం. విద్యార్థి ఫెడరేషన్ ముఖ్యుల్లో కమ్యూనిస్టులున్నారు. కాని వీరు కమ్యూనిస్టుపార్టీ రాజకీయాలను విద్యార్థులపై రుద్దడానికి లేరు. వారివారి వ్యక్తిగత రాజకీయాభిప్రాయాలు, విద్యార్థి సమస్యలపై ఐక్యకృషికి ప్రతిబంధకం కాకూడదు. వీటిపై కీచులాటతో మిత్రా మన కళ్ళముందుంచిన దారుణ చిత్రాన్ని మరచిపోగలమా?

మనలో ఐకమత్యం లేనినాడు అలాంటి పరిస్థితులు మనరాష్ట్రంలోకూడ తలచూపగలవు. ఐక్యత సిద్ధించిననాడే మనం ముందుకు పోగలం. స్వాతంత్ర్యాన్ని సాధించగలం. అంతేగాని - ప్రకాశంగారిలాగా ఆరునెలల్లో స్వాతంత్ర్యం రాబోతుందని కలలు కనడం హాస్యాస్పదం". అని చెప్పి ఐకమత్యాన్ని ప్రబోధించారు.

అనంతరం వై. విజయకుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు. అంతర్జాతీయంగా ప్రజాస్వామిక శక్తులెలా విజయపరంపరలు సాధిస్తునాయో వివరించారు. ఆసియా రంగంలో కూడా ప్రజాస్వామిక యుగం ప్రారంభమవుతూందన్నారు. మన స్వాతంత్ర్య సాధనకు అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులున్నా, దేశంలో అనైక్యతను కొనసాగించ జేసే పంథా ననుసరించడంవల్ల కాంగ్రెసు నాయకులెలా వాటిని నిష్ప్రయోజనం చేస్తున్నారో స్పష్టం చేశారు. ఈనాడు కమ్యూనిస్టు-కాంగ్రెసు తగాదాలుగా ఈనాయకులు ప్రచారం చేస్తున్న ఘటనలు ఎలా కాంగ్రెసులోని అభివృద్ధి నిరోధ శక్తులకూ, అభివృద్ధికరశక్తులకూ మధ్య ఘర్షణలో వివరించారు.

ఒక్క ఐక్యతద్వారానే ఇలాంటి అరిష్టదాయక పరిస్థితులను తొలగించి, దేశాన్ని ముందుకు తీసుకుపోగలమని హెచ్చరించారు. ఎన్నికలలో చలమాజీ లాంటి అభివృద్ధి నిరోధకులను ఓడించి, అభివృద్ధి కర వ్యక్తులనే గెలిపించవలసిన బాధ్యత భారతీయులందరిపైన ఉందని ఉద్బోధించారు.

ఫలితాలు

ఈ విధంగా ఇతర పార్టీల దూషణలు పొల్చకుండా, పరిస్థితులను ఉన్నదున్నట్లు కళ్ళముందుంచి ఐక్యతకు, కార్య[illegible]కు పురికొల్పి ఉపన్యాసకులు ప్రతిపక్షుల మన్నతలను కూడ పొందారు. విద్యార్థి కాంగ్రెసు సభ్యుడొకాయన విజయకుమార్ ఉపన్యాసాన్ని విమర్శించడానికని వేదికనెక్కాడు. కాని ఏమని విమర్శించగలడు? చివరకు "తన ఆశయం కూడా ఐక్యతేననీ - మార్క్సిజమే లోకకల్యాణదాయకమనీ - తాము కాశీశ్వరరావులాంటివారి నాయకత్వాన్ని అంగీకరించలేమ"ని చెప్పాడు.

ఆదివరకు విద్యార్థి కాంగ్రెసు సభ్యుడుగా ఉండిన టి. విశ్వనాథం ఈ సమావేశం తరువాత విద్యార్థి ఫెడరేషన్‌లో చేరారు.

పార్కులో జరిగిన బహిరంగ సభకు కొంతమంది అల్యూమినియం కార్మికులు వచ్చారు. అంతవరకు వారు తమలో తాము కొట్లాడుకొంటూ ఉండేవారు. ఆనాడు ఉపన్యాసకుల ఐక్యతా ప్రబోధాన్ని విన్నారు. ఐక్యత లేకపోవడంవల్ల కలిగే అనర్థాలను గ్రహించారు. తమజీవితమే నేర్పుతున్న పాఠాన్ని గుర్తించారు. వెంటనే కామ్రేడ్ వల్లభరావు వద్దకు వచ్చి తమ సంఘాన్ని పెట్టి ముందుకు నడుపవలసిందని కోరారు.

నా మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. విశాఖజిల్లా విద్యార్థులు తమ కృషి ఫలితంగా తమ అభ్యుదయాన్నే కాకుండా, తోటి దేశస్థుల భావ్యాభివృద్ధులను సాధించడానిక్కూడా తోడ్పడుతున్నారు. దీనిని గుర్తించే మహాసభ జరుపుకుంటామనేసరికి విజయనగరంలోని ఉపాధ్యాయులు, వైద్యులు వర్తకులు ఓపికున్నంతమట్టుకు సాయం చేశారు. విశాఖజిల్లా విద్యార్థులు చేయగలది చాలా ఉంది. తప్పక చేస్తారనే నమ్మకం మహాసభ చూచిన వారందరికి కలిగింది.

పోలీసుల దురంతాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం

కాకినాడ విద్యార్థులపై పోలీసులు మార్కెట్ వర్తకులు క్రిందటినెల 10 వ తేదీ రాత్రి, జరిపిన లాఠీచార్జి విషయం ప్రజాశక్తి పాఠకులెరుగుదురు. దీనికి బాధ్యులైన వారిని శిక్షించవలసినదని జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆర్గనైజరు డి. సురేంద్రనాథ్ జిల్లా పోలీసు సూపరింటెండెంటుకు ఒక మహజరు పంపారు. దీనిని గురించి ఆలోచించడానికి, 11 వ తేదీ నిరసనసభలో మాట్లాడిన వారందరూ రావలసిందని డి. యస్. పి నోటీసులు పంపి, వ తేదీ మీటింగు ఏర్పాటు చేశారు.

పోలీసులు, తాము - లాఠీలతో కొట్టలేదు కాని నెట్టినారనీ - డాక్టరు సర్టిఫికేట్లు పోలీసుల మాటలనే బలపరుస్తున్నాయనీ, ఆమీటింగులో డి. యస్. పి అన్నారు. పోలీసులపై ఎట్టి చర్యయు తీసుకొనలేదు. పైగా యీ కేసును కప్పిపుచ్చుటకు తంత్రములు జరుగుతున్నట్లు గూడ తెలియుచున్నది. కనుక మద్రాసు ప్రభుత్వం వెంటనే యీవిషయంలో కలుగజేసుకొని - నిరాయుధులైన విద్యార్థులపై లాఠీచార్జి చేసిన నిరంకుశాధికారులను శిక్షించాలి.

Library's copy imperfect: all after p. 10 wanting

END OF ISSUE